ఆరంభం హుషారుగా..

కొత్త ఆశలతో.. కొత్త ఊహలతో మళ్లీ కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. 2025 హుషారుగా సాగాలంటే ఈ కింది పనులన్నీ మీరు చేయాల్సిందే!

ఎక్కువ చదవండి..

ప్రస్తుతం మొబైల్స్ మన జీవితాలను శాసిస్తున్నాయి. ఒక సారి మొబైల్ చూడటం మొదలుపెడితే ఆగటమే ఉండదు. సోషల్ మీడియా మన ఆలోచనలను కమ్మేస్తుంది. అసలు ఆలోచించికుండా చేసేస్తుంది. అందుకే మొబైల్స్ చూసే సమయాన్ని తగ్గించి.. ఆ సమయంలో నచ్చిన పుస్తకాలను చదవమని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు. పుస్తకాలు చదవటం వల్ల మన ఆలోచనలలో స్పష్టత వస్తుంది. ఒక వేళ పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే - ఆడియో పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని శ్రద్ధగా విన్నా బావుంటుంది.

చిన్న పొదుపు

వారానికి వంద రూపాయలు దాచగలిగితే- ఏడాదికి 5200 రూపాయలు అవుతుంది. దానిని మంచి రిటర్న్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే? అతి తక్కువ సమయంలో రెండు రెట్లు అవుతుంది. ఇది ఒక చిన్న ఉదాహరణే కావచ్చు.. చిన్నగా పొదుపు చేయటం మొదలుపెడితే - దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయి. చాలా మంది పొదుపు చేయటమంటే ఒకే సారి వేలో, లక్షలో జమపరుచుకోవటం అనుకుంటారు. అలా కాకుండా చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేస్తే చాలా మంది ఫలితాలు ఉంటాయి. మనం చేసే పొదుపును ట్రాక్ చేసే అప్లికేషన్లు కూడా అనేకం వచ్చేసాయి. ఆర్థిక వ్యవహారాలపై కొద్దిగా అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం ఉంటుంది.

ధ్యానం..

రోజుకు ఒక అరగంట ధ్యానం చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. యోగా, ధ్యానం ఒకటే అనుకొనేవారు ఇంకా ఉన్నారు. వారందరూ తెలుసుకోవాల్సినది ఒకటే. యోగా శరీరానికి సంబంధించినది. ధ్యానం మన మనసుకు సంబంధించినది. ఈ రెండు కలిపి చేయటం వల్ల ఇటు శరీరం అటు మనసు చురుకుగా పనిచేస్తాయి. ఆలోచనా విధానం కూడా మారుతుంది.



వ్యసనాలు మానండి..

ప్రపంచంలో అత్యంత సులభంగా చెప్పగలిగినది.. ఆచరణలో అత్యంత కఠినమైనది ఇదే! ఒకసారి అలవాటు అయిన తర్వాత సిగరెట్లు, ఆల్కాహాల్ వంటివి మానటం కష్టం. కానీ ఆ అలవాటును నెమ్మదిగా నియంత్రించుకోవచ్చు. ఉదాహరణకు ఒక నెల రోజులు పూర్తిగా సిగరెట్లు మానేస్తానని పెట్టుకుంటే- పెద్దగా ఇబ్బంది అనిపించదు. అదే విధంగా ప్రతి వారం తాగే మద్యం కోటాను సగానికి తగ్గించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల అనుకూల ఫలితాలు వస్తున్న కొలది.. వ్యవసనాలు పూర్తిగా మానేందుకు అవకాశం చిక్కుతుంది.

కొత్త భాష నేర్చుకోండి..

కొత్త భాషలను నేర్చుకోవటం వల్ల మన ఆలోచనా పరిధి పెరుగుతుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారితో సంభాషించగలుగుతాం.. వారి సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోగలుగుతాం.. అంతకు మించి.. ఆ భాషలో ఉన్న సాహిత్యాన్ని చదవగలుగుతాం. ఇదంతా మన మేధో విస్తృతిని పెంచుతుంది. అంతే కాకుండా ఈ ఆధునిక యుగంలో భాషలు నేర్చుకోవటం చాలా సులభం కూడా. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా కొత్త భాషలు నేర్చుకోవటం సులభమనే చెప్పాలి.

విజన్ బోర్డు

2025లో ఏం చేయాలనుకుంటున్నామో ఆలోచించి.. వాటన్నింటిని ఒక చోట పెడితే దానిని విజన్ బోర్డు అంటారు. దీనిలో మనం చేయాలనుకుంటున్న ప్రయాణాలు కావచ్చు. చేరుకోవాలనుకుంటున్న లక్ష్యాలు కావచ్చు.. ఊహలు కావచ్చు.. ఇలా మనకు సంబంధించిన వాటన్నింటినీ కలిపినదే ఈ విజన్ బోర్డు.

వెనీలా కేక్... మీ కోసం



కొత్త సంవత్సరం మొదటి రోజున కేక్ కావాలని పిల్లలు అడుగుతూ ఉంటారు. బేకరీల్లో కొని తెచ్చే కేక్ పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. అలాకాకుండా పిల్లలు ఇష్టపడే కేక్‌ని ఇంట్లోనే తయారుచేస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఓవెన్ అందుబాటులో లేకపోయినా కుక్కర్‌లోనే రుచికరమైన వెనీలా కేక్ తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం

- ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల చక్కెర పొడి, ఒక కప్పు వెన్న, రెండు చెంచాల బేకింగ్ సోడా, అర చెంచా ఉప్పు, రెండు గుడ్లు పగులగొట్టి వేసి బాగా కలపాలి. తరవాత ఇందులో మూడు కప్పుల మైదా పిండి, రెండు చెంచాల వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. రెండు కప్పుల పాలను కొద్ది కొద్దిగా వేస్తూ పిండి మిశ్రమాన్ని వేగంగా కలపాలి. పిండిలో ఉండలు రాకుండా చూసుకోవాలి.
- కుక్కర్‌లో పెట్టడానికి అనువుగా ఉన్న మందపాటి గుండ్రని గిన్నెను తీసుకుని అందులో ఒక చెంచా మైదా పిండి వేసి గిన్నె అంతా అంటుకునేలా తిప్పాలి. పిండి మిగిలితే గిన్నె వంచేయాలి. ఈ గిన్నెలో ముందుగా తయారుచేసుకున్న కేక్ పిండి మిశ్రమాన్ని వేయాలి. గిన్నెని కుక్కర్‌లో పెట్టి సన్నని మంట మీద 45 నిమిషాలు ఉడికించాలి. కుక్కర్‌కు విజిల్ పెట్టకూడదు.
- సమయం పూర్తయిన తరవాత కుక్కర్‌లో నుంచి గిన్నెను బయటికి తీసి పది నిమిషాలు చల్లారనివ్వాలి. గిన్నె గోడల నుంచి కేక్ విడిపోయేలా చాకును గిన్నె చుట్టూ ఒకసారి తిప్పాలి. ఒక పళ్లెంలోకి గిన్నెను బోర్లించి పైన తడితే కేక్ గిన్నె నుంచి వచ్చేస్తుంది.
- కేక్ పైన చెర్రీలు అలంకరించి చాక్లెట్ క్రీమ్ లేదా బటర్ క్రీమ్‌తో హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని రాసేస్తే వెనీలా కేక్ సిద్ధం అయిపోతుంది.

ఇంటిని అందంగా అలంకరిద్దాం!

నూతన సంవత్సరం వచ్చేసింది. శుభాకాంక్షలు చెప్పడానికి స్నేహితులు, బంధువులు మన ఇంటికి వస్తుంటారు. ఇంటిని అందంగా శోభాయమానంగా అమర్చుకుంటే అందరితో కలిసి సంతోషంగా గడిపేయవచ్చు. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ ఇంటిని ఎలా ముస్తాబు చేసుకోవాలో తెలుసుకుందాం!



ఇల్లు శుభ్రం: ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే ఏ అలంకరణ చేసినా ఇంటి అందం ఇనుమడిస్తుంది. రోజూ చేసేదానికంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి ఇంటిని శుభ్రం చేయండి. పాత కర్టెన్లు, బెడ్‌షీట్లు, సోఫా కవర్లు మార్చి కొత్తవి వేయండి. అలాగే పనికి రాని వస్తువులను తీసివేయండి. మీ అభిరుచిని తెలిపే పుస్తకాలను చక్కగా సర్దండి. అందమైన గాజు వస్తువులను పొందికగా అమర్చండి. వంటిల్లు, బెడ్ రూమ్, స్టడీరూమ్, లివింగ్ రూమ్, హాల్ అన్నింటిని దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేసి అక్కడి వస్తువులను అందంగా అమర్చండి. జలపాతాల సవ్వడి, పక్షుల అరుపులు వినిపిస్తూ అందమైన చేపలు తిరుగాడే అక్వేరియాన్ని హాల్లో అమర్చండి. ఇది పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తుంది. మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ లాంటి మొక్కల కుండీలను కూడా గది మూలల్లో ఉంచండి.

ముగ్గులు: రంగురంగుల ముగ్గులు ఇంటి శోభని పెంచుతాయి. రంగులతోనే కాకుండా రకరకాల పూల రెక్కలతో చిన్న చిన్న ముగ్గులను అక్కడక్కడా పెడితే ఇంటికి మంచి కళ వస్తుంది. ఇంటి గుమ్మం, దేవుని గది. బెడ్ రూమ్‌ల ముందు ముగ్గులు వేస్తే బాగుంటుంది. హాల్లో సోఫా ఎదుట కొంచెం పెద్ద ముగ్గు ఉండేలా చూసుకోవాలి.

బెలూన్స్: హాల్, లివింగ్ రూమ్, స్టడీ రూమ్‌లలో రంగురంగుల బెలూన్లను అమర్చండి. వాటి మీద 0, 2, 5 అంకెలు ఉండేలా చూడండి. ఇవి ఇంటిని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.

ఫెయిరీ లైట్స్: బాల్కనీ, గార్డెన్ ఏరియాలను ఫెయిరీ లైట్లతో అలంకరించండి. ఇవి సాయంత్రం వేళ అందంగా అహ్లాదకరంగా కనిపిస్తాయి. గార్డెన్ మధ్యలో టేబుల్.... చుట్టూ కుర్చీలు వేస్తే అతిథులు కూర్చోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇంటి ముందు, బాల్కనీలో కూడా కుర్చీలు వేసి ఉంచండి. ఇంటి పరిసరాల్లో నియాన్ లైట్లు ఏర్పాటు చేస్తే అహ్లాదకరంగా ఉంటుంది.

గోడల అలంకరణ: గోడల మీద అందమైన ఫొటో ఫ్రేమ్‌లు, చక్కని పెయింటింగ్‌లు, పిల్లలు-స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలు ఏర్పాటు చేస్తే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. చిన్న కథలు, సరదా వాక్యాలు రాసిన రంగుల కాగితాలు అక్కడక్కడా అంటిస్తే అతిథులను కట్టిపడేస్తాయి.

కొవ్వొత్తులు: రకరకాల కొవ్వొత్తులు ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. కొవ్వొత్తుల వెలుతురులో ఇల్లు మెరిసిపోతుంది. మంచి సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులు కూడా లభ్యమవుతున్నాయి. వీటిని టీవీకి ఇరుపక్కలా, టీపాయ్ మీద, సోఫా పక్కన ఏర్పాటు చేస్తే ఇల్లు సువాసన భరితంగా కళకళలాడుతుంది. వేలాడే లాంతర్లు, చిన్న దీపాలతో కూడా ఇల్లు అలంకరించుకోవచ్చు.

ప్రేరణ

సంకల్ప బలం... సేవా పథం

కలెక్టరు హోదాలో వీలైనంత సమాజ సేవ చేయొచ్చనే సంకల్పంతో సివిల్స్‌కు సిద్ధపడిన ఒకమ్మాయి, ఆ ప్రయత్నాలు విఫలమవడంతో అక్కడితో ఆగిపోలేదు. 'ఎర్త్ హీరోస్ ఫౌండేషన్'ను స్థాపించి, ప్రత్యామ్నాయ మార్గంలో సమాజానికి సాయపడుతోంది. వినూత్నమైన ప్రాజెక్టుల ద్వారా తన సేవా సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్న హాసినిరెడ్డి రావులతో 'నవ్య' మాటామంతీ.



చిన్నప్పటి నుంచే సమాజ సేవ పట్ల ఆసక్తి ఏర్పడింది. కానీ ఎలా చేయాలో, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియని అయోమయం. ఊహ తెలిశాక, ఉన్నతమైన హోదాలో ఉన్నప్పుడే సమాజానికి ఉపయోగకరమైన పనులు చేయగలుగుతామనే ఆలోచన స్ఫురించింది. అందుకోసం కలెక్టరుగా ఎదగాలనే పట్టుదలను పెంచుకుని, బిటెక్ పూర్తి చేసి, సివిల్స్‌కు సిద్ధపడడం మొదలుపెట్టాను. అందుకోసం ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుని, పరీక్షలు రాసి మెయిన్స్ వరకూ చేరుకోగలిగినా, అక్కడ విఫలమవుతూ వచ్చాను. అలాగని నేను కుంగిపోలేదు. సమాజసేవే లక్ష్యమైనప్పుడు యుపిఎస్సీ ద్వారా కాకపోయినా, బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా అదే లక్ష్యాన్ని అందుకోవచ్చనే ఆలోచనతో 2019లో ఎర్త్ హీరోస్‌ను స్థాపించాను. కానీ దురదృష్టవశాత్తూ కొవిడ్ వల్ల సంస్థ కార్యకలాపాలన్నిటికీ అవాంతరం ఏర్పడింది. దాంతో కాస్త ఆలస్యంగా, సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా, 2024 ప్రారంభంలో, విస్తృతమైన పది లక్ష్యాలతో సంస్థ కార్యకలాపాలను చేపట్టడం మొదలుపెట్టాను. వీటిలో విద్య, పేదరికం, మహిళా సాధికారత, మాదకద్రవ్యాలు... ఇలా పది భిన్నమైన లక్ష్యాలను ఏర్పరుచుకుని భిన్నమైన అవగాహనా కార్యక్రమాలను మొదలుపెట్టాను.

> మాది మహబూబ్‌నగర్, వనపర్తి దగ్గరి కానేపల్లి. నేను అక్కడే పుట్టి, పెరిగాను. చదువు కోసం మొదట వనపర్తికీ, తర్వాత హైదరాబాద్‌కూ మారిపోయాను. అమ్మ విజయలక్ష్మి ప్రభుత్వ టీచర్. నాన్న చంద్రశేఖర రెడ్డి, వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉంటారు. అమ్మా, నాన్న వనపర్తిలోనే ఉంటారు. సమాజ సేవ నేను చేయడమే కాదు, సమాజానికి ఉపయోగపడే కొత్త ఆలోచనతో ఎవరు నన్ను సంప్రతించినా వాళ్లకొక వేదికను అందించి ప్రోత్సహిస్తాను. ఎర్త్ హీరోస్ సంస్థకు నేను ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నాను. నాతో పాటు నా స్నేహితులు నరేష్ కుమార్ జాజుల, అమల్ కిరణ్ కో ఫౌండర్లుగా వ్యవహరిస్తున్నారు. మేం ముగ్గురం కలిసి ఎర్త్ హీరోస్‌ను స్థాపించాం.

వినూత్నమైన కార్యక్రమాలతో...

ఇప్పటివరకూ విజయవాడ ఇస్కాన్‌తో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా, వాటి వాడకం వల్ల తలెత్తే దుష్ప్రభావాలకు సంబంధించి అవగాహనా కార్యక్రమాలు, సైక్లథాన్స్, వాకథాన్స్ ఏర్పాటు చేశాను. నారీ శక్తిలో భాగంగా బడుల్లో ఆడపిల్లల నుంచి అనుభవాలను సేకరించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వ్యత్యాసాలను నేర్పించడంతో పాటు, లైంగిక దోపిడీ సంబంధిత అవగాహనా కార్యకలాపాలనూ చేపట్టాం. అలాగే అనాథ శరణాలయాలను సందర్శించి సెషన్లను ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించి లైంగిక దోపిడీల పట్ల అవగాహన పెంచాను. అలాగే జెనరిక్ మెడిసిన్‌కు ప్రచారం కల్పించే ప్రధానమంత్రి జనౌషధి పరియోజన పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా నల్గొండ దగ్గరి గిరిజన దుకాణాలకు వెళ్లి, సర్వేలు చేపట్టాం. అక్కడి గిరిజనులకు ప్రాథమిక ఔషధాల పట్ల ఎలాంటి అవగాహన లేకపోవడం నేను గమనించాను. సర్వేలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా స్థానిక ప్రభుత్వాధికారుల అనుమతితో గిరిజనులకు ఆరోగ్య పరీక్షలు చేపట్టి, ప్రాథమిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే ఆలోచన ఉంది. అలాగే పూర్తి స్థాయిలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది.




భవిష్యత్తు ప్రాజెక్టులు..

ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎంతోమంది ప్రజలు, సైబర్ నేరగాళ్లకు బలవుతూ లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ నేరాల పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో, తెలంగాణా ప్రభుత్వం, సైబర్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రతించి, లైవ్ ఈవెంట్స్‌ను నెలకొల్పాలనే ఆలోచనలో ఉన్నాను. దీన్లో సైబర్ ముప్పు నుంచి రక్షణ పొందే మెలకువలను నేర్పే వర్క్‌షాప్స్ కూడా ఉంటాయి. అలాగే పని ప్రదేశాల్లో ఎదురయ్యే ఒత్తిడులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య కూడా ఇటీవల పెరిగింది. అంతర్జాతీయ సూత్రాల ఆధారంగా ఒక మోడల్‌ను రూపొందించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఒత్తిడులను సమర్థంగా ఎదుర్కోగలిగే మెలకువలను పెంపొందించాలనే ఆలోచన కూడా ఉంది.

● గోగుమళ్ల కవిత

ముత్యాల ముగ్గు



11 చుక్కలు, 6 వచ్చేవరకు, సంధుచుక్క



ఎ.స్వాతి
తెనాలి

మాకు పంపండి

మీరు ముగ్గులు బాగా వేస్తారా? అయితే చక్కటి చుక్కల ముగ్గులను కాగితంపై గీసి, రంగులు వేసి మాకు పంపండి! ఎన్ని చుక్కలు, ఎన్ని వరసలు లాంటి వివరాలను కూడా రాయండి. మీ పేరు, మీ పూర్తి అడ్రస్సు, పాస్‌పోర్టు సైజు ఫొటో పంపడం తప్పనిసరి.

మా చిరునామా...
నవ్య, ముత్యాలముగ్గు, ఆంధ్రజ్యోతి కార్యాలయం, రోడ్ నెంబర్ 70, హుడా హైట్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్-500033.
ఈ-మెయిల్: features@andhrajyothy.com

ఫ్యాషన్

కొత్త వెలుగులతో...





ధగధగలాడే జిలుగు వెలుగులతో మెరిసిపోవాలంటే షిమ్మర్ డ్రస్సులు ఎంచుకోవాలి. కొత్త సంవత్సర వేడుకల్లో మిరుమిట్లుగొలిపే లైట్లు వెలుగుల్లో, తళతళలాడే డ్రస్సులతో వెలిగిపోవడం కోసం ఈ దుస్తులను ఎంచుకోండి.

బంగారం, వెండి వర్ణాల్లో...

బంగారపు మెరుపులు విరజిమ్మే గోల్డ్, సిల్వర్ లైక్రా డ్రస్సులున్నాయి. కొత్త సంవత్సర వేడుకల కోసం సెక్విన్ వర్క్‌లు కలిగిన లైక్రా గౌన్లు బాగుంటాయి. ఎలాస్టిక్‌లా సాగుతూ, మెత్తగా, ఒంటికి హత్తుకుపోయేలా ఉండే ప్లెయిన్ లైక్రా డ్రస్‌ను మెరుపులీనే హ్యాండ్ బ్యాగ్, శాండిల్స్‌తో మ్యాచ్ చేస్తే ఆకర్షణీయంగా కనిపిస్తారు.

భిన్నమైన వస్త్రాలతో...

మెటాలిక్ దారాలు, సెక్విన్లతో పాటు లేమ్, ల్యూరెక్స్ లాంటి వేర్వేరు మెరుపులీనే షిమ్మర్ వస్త్రాలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. ఈ వస్త్రాలు కలిగి ఉండే వైవిధ్యం వల్ల ప్రత్యేకించి సాయంకాలపు వేడుకల్లో ధరించడానికి తగిన దుస్తుల కోసం వీటిని ఎంచుకుంటూ ఉంటారు. షిమ్మర్ బాడీకాన్ డ్రస్, మ్యాక్సి, మిడి డ్రస్‌లతో పాటు, సెక్విన్, కాక్‌టెయిల్ డ్రస్సులు న్యూ ఇయర్ వేడుకలకు చక్కగా సూటవుతాయి.

కొత్త రైల్వే టైంటేబుల్‌లో
పలు రైళ్ల సమయ పట్టికల్లో మార్పు

గుంటూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): 2025 నూతన సంవత్సరం ప్రారంభ రోజైన జనవరి 1వ తేదీ నుంచి గుంటూరు డివిజన్‌లో ప్రయాణించే పలు రైళ్ల సమయాలను రైల్వే శాఖ మార్పు చేసింది. రైలు నంబరు 12734- లింగంపల్లి - తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి గుంటూరుకు రాత్రి 10.45 గంటలకు వచ్చి 10.55కి బయలుదేరుతుంది. లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12796) వేగాన్ని పెంచారు. దీని వలన ఈ రైలు ఉదయం 9.10కి గుంటూరుకు వచ్చి 9.12 గంటలకు బయలుదేరుతుంది. ధర్మవరం- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17216) వేకువజామున 4.20 గంటలకు వచ్చి 4.25కి, యశ్వంత్‌పూర్ - పూరీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (22884) ఆదివారం ఉదయం 11.10 గంటలకు వచ్చి 11.15కి, యశ్వంత్‌పూర్ - హౌరా వీక్లీ ఎక్స్‌ప్రెస్ (22832) సాయంత్రం 4.30 గంటలకు వచ్చి 4.35కి బయలు దేరుతుంది. ఇక నుంచి తిరుపతి - సికింద్రాబాద్ (20702) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 7.40 గంటలకు వచ్చి 7.45కి, భువనేశ్వర్ - బెంగళూరు సిటీ (18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.30 గంట లకు వచ్చి 8.35కి, నంబరు.వాస్కోడిగామ - షాలిమార్ (18048) అమరావతి ఎక్స్ ప్రెస్ రాత్రి 8.20 గంటలకు వచ్చి 8.25కి, రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ((17646) ఉదయం 8.45కి వచ్చి 8.50కి, సికింద్రాబాద్ - రేపల్లె ఎక్స్‌ప్రెస్ (17645) సాయంత్రం 6.30 గంటలకు వచ్చి 6.35కి, కాచిగూడ - రేపల్లె ఎక్స్‌ప్రెస్(17625) వేకువజామున 4.05 గంటలకు వచ్చి 4.10కి, నాగర్‌సోల్ - నరసపూర్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (17232) వేకువజామున 5.05 గంటలకు వచ్చి 5.10కి, సికింద్రాబాద్ - తిరువనంత పురం శబరి ఎక్స్ ప్రెస్(17230) సాయంత్రం 4.50 గంటలకు వచ్చి 5.00కి, యశ్వంత్ పూర్ - మచిలీ పట్నం (17212) కొండవీడు ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ గుంటూరుకు వేకువజామున 3.20 గంటలకు వచ్చి 3.25కి బయలుదేరి వెళతాయి.

'సింగరయ్య కొండలో అక్రమ క్వారీయింగ్ ఆపండి'

మేడికొండూరు, డిశంబర్ 31(ఆంధ్రజ్యోతి): మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని సింగరయ్య స్వామి కొండలో కొందరు అక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నారని, దీని వెంటనే ఆపాలని కోరుతూ గుంటూరులోని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు మంగళవారం పేరేచర్ల గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ కొండను అక్రమార్కులు ఇరువైపుల, కొండ వెనుక వైపు నుంచి రిగ్గింగ్, బ్లాస్టింగ్‌లతో తవ్వకాలు జరుపుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొండపైనే కాకుండా కొండ దిగువ భాగంలో గుంట క్వారీలను కూడా తవ్వుకెళుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్వామి వారి ప్రాంగణం నుంచి చుట్టూ 5వందల మీటర్ల వరకు క్వారీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ సర్పంచ్ గడ్డం రాంబాబు, సింగరయ్య స్వామి కమిటీ ఛైర్మన్ బండ్లమూడి వేణు, మానుకొండ బ్రహ్మయ్య, నిడమానూరి శ్రీధర్ ఉన్నారు.





రైతులను ఇబ్బందికి గురిచేస్తే సహించం : మంత్రి నాదెండ్ల

- మార్కెట్ యార్డు వద్ద ఎరువుల విక్రయాలను పరిశీలించిన మంత్రి
- సకాలంలో ఎరువులు ఇవ్వడంలేదన్న రైతులు
- అధికారులపై నాదెండ్ల ఆగ్రహం


ఎరువుల కోసం పడిగాపులు తప్పడంలేదని మంత్రికి తెలుపుతున్న రైతులు

తెనాలి రూరల్, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): సాగుకు అవసరమైన ఎరువుల పంపిణీ విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎరువుల కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం 'ఆంధ్రజ్యోతి'లో వెలువడిన 'ఎరువుల కోసం రైతన్నల ఇక్కట్లు'అనే కథనంపై మంత్రి మనోహర్ స్పందించారు. అదే రోజు పట్టణంలోని మార్కెట్ యార్డు గోదాములో జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో విక్రయాలు జరుపుతున్న కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్పటికే రైతులు ఎరువుల కోసం ఎదురుచూస్తున్న తీరును గమనించి వారితో మాట్లాడారు. తాము మూడు రోజులుగా తిరుగుతున్నామని అధికారులు తమపై విరుచుకుపడుతున్నారే తప్ప ఎరువులు అందించడంలేదని వాపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గోదాము వద్ద పడిగాపులు కాస్తున్నామని వివరించారు. దీంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలను ఇబ్బందులు పెడితే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మంత్రి దగ్గరుండి రైతులతో బయోమెట్రిక్ ద్వారా ఎరువులు కొనుగోలుకు వేలు పెట్టించి వివరాలు నమోదు చేయించారు. స్టాక్ పాయింట్ రికార్డులో అందుబాటులో ఉన్న ఎరువులను పరిశీలించారు. కేంద్రంలో ఒక్కరే సిబ్బంది ఉంటాన్ని గుర్తించి మరోకరు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అతడు అక్కడ లేకపోవడంతో ఫోన్ ద్వారా సంప్రదించి తనతో మాట్లాడించాలని అధికారులను ఆదేశించారు. ఎంత సేపటికి అందుబాటులోకి రాకపోవడంతో మెమో జారీచేయాలన్నారు. మార్కెడ్ యార్డు సెక్రటరీని పర్యవేక్షించాల్సిన సిబ్బంది ఏమయ్యారని నిలదీశారు. ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రేమసాగర్‌లను ఎరువులు, పురుగుమందుల ప్రైవేట్ వ్యాపారులు ఎమ్మార్పీ నిబంధనలు పాటించకుండా స్టాక్ బోర్డులు కూడా ఏర్పాటు చేయక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరో మారు ఇటువంటి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం మీడియాతో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం చూసి చూసి మార్కెట్ యార్డుకు వచ్చినట్లు చెప్పారు. గత ప్రభుత్వం రైతులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనేక విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. ఇకపై రైతులకు ఎరువుల విషయంలో ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా బాధ్యత తీసుకుంటామన్నారు. నందివెలుగులో కూడా ఎరువు విక్రయాలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.



భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే రెవెన్యూ గ్రామసభలు


గ్రామంలో రైతుల నుండి భూ సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ నాగలక్ష్మి

తెనాలి రూరల్, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సభలను నిర్వహిస్తోందని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. మండలంలోని బుర్రిపాలెంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను తెలుసుకుని వారి నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూశాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. అందుకు గానూ జిల్లాలో 18 మండలాల్లో 222 గ్రామాల్లో రైతు సదస్సుల ద్వారా ఆయా గ్రామాల్లో అన్నదాతలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ జరిగిన సదస్సుల ద్వారా 3452 అర్జీలు వచ్చాయని వాటిని కూడా వెంటనే పరిష్కరించే విధంగా చేర్యలు చేపట్టామన్నారు. సబ్‌కలెక్టర్ సంజనాసిన్హా, ఇండిపెండెంట్ చార్జ్ తహసీల్దార్ పవార్ స్వాప్నిల్ జగన్నాథ్, తహసీల్దార్ గోపాలకృష్ణ, ప్రెసిడెంట్ పరుచూరి విజయలక్ష్మి పాల్గొన్నారు.

పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

మండలంలోని బుర్రిపాలెంలో కలెక్టర్ నాగలక్ష్మి పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా కలెక్టర్ వెళ్లి వారికి పింఛన్ సొమ్మును అందించారు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పింఛన్ల పంపిణీపై ఆమె పలువురి నుండి వివరాలు సేకరించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్ పరుచూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బుర్రిపాలెంలో రెవెన్యూ సదస్సుకు 16

బుర్రిపాలెంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభకు 16 అర్జీలు అందినట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. అందులో రెవెన్యూ సమస్యలకు సంబంధించి రెండు అర్జీలు రాగా, మిగిలినవి రేషన్ కార్డులు మొదలైన వాటికి సంబంధించినని తెలిపారు.



రైతుల ఒత్తిడిని పరిష్కరించే బాధ్యత శాస్త్రవేత్తలదే

- వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి బుడితి రాజశేఖర్

గుంటూరు సిటీ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని పరిష్కరించే బాధ్యత శాస్త్రవేత్తలు, పరిశోధకులదేనని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి బుడితి రాజశేఖర్ అన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని కృష్ణ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన విద్యార్థులు, శాస్త్రవేత్తల చర్చ గోష్ఠి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


బుడితి రాజశేఖర్‌ను సన్మానిస్తున్న వీసీ శారద జయలక్ష్మి, పరిశోధనా సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ

ఈ కార్యక్రమానికి యూని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ రామచంద్రరావు అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు ఎప్పటికప్పుడు ఆచరిస్తున్న పాతపద్ధతులను వీడుతూ కొత్త పద్ధతులను ప్రోత్సహించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని శాస్త్రవేత్తలను కోరారు. దారిద్ర్యరేఖకు దిగువ పరిస్థితి, విధానంలో మార్పులు, జవాబుదారీ తనం మొదలగు విషయాల గురించి విద్యార్థులతో ముఖా ముఖీ చర్చించి వారిని ఉత్తేజపరిచారు. వీసీ శారద జయలక్ష్మి మాట్లాడుతూ రాజశేఖర్ ఐఏఎస్‌గా ముప్పై రెండేళ్లపాటు వివిధ శాఖలలో పనిచేసి పలు నూతన పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. వెనుకబడిన జిల్లాలో మహిళల ఆర్థికాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఈ సందర్భంగా రాజ శేఖర్‌ను యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అధి కారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పరి శోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ,డీన్ ఆఫ్ అగ్రికల్చర్ ఆక్టర్ సీహెచ్ శ్రీనివాస్‌రావు, డీన్ పీజీ స్టడీస్ డాక్టర్ ఏవీ రమణ , డీన్ ఇంజినీరింగ్ డాక్టర్ ఏ మణి తదితరులు పాల్గొన్నారు.

4న విజ్ఞాన్స్ వర్సిటీలో అభ్యుదయ రైతులకు పురస్కారాలు


పోస్టర్లను ఆవిష్కరిస్తున్న డాక్టర్ లావు రత్తయ్య తదితరులు

గుంటూరు(విద్య),డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఈ నెల 4న విజ్ఞాన్ యూనివర్సిటీ, రైతు నేస్తం ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు 'అభ్యుదయ రైతుల పురస్కారాలు 2025' పేరుతో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విష యాన్ని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 'అభ్యుదయ రైతుల పురస్కారాలు 2025' వాల్ పోస్టర్లను విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ ఛైర్మన్ లావు శ్రీకృష్ణదేవ రాయలు, రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ వ్యవసాయ సంచాలకులు ఎస్. డిల్లీ రావు హాజరుకానున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో వ్యవసాయ రంగంలో విశేషంగా దిగుబడి సాధిస్తున్న ప్రతిభావంతులైన 250 మంది అభ్యుదయ రైతు దంపతులను ఎంపిక చేసి సంక్రాంతి సంబరాల్లో పురస్కారాలు అందజేస్తారని తెలిపారు.



చండీగఢ్-గుంటూరు ఎన్‌డీపీ మద్యం అక్రమ రవాణా

గుంటూరు కార్పొరేషన్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఎవరికి అనుమానం రాకుండా నాన్ డ్యూటీ పెయిడ్ (ఎన్‌డీపీ) మద్యం అక్రమ రవాణాకు పండ్లు విక్రయించే వాహనం తరహాలో ఓ ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించిన ఘనుడి బండారం బయటపడింది. గుంటూరు, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ఈ మద్యం విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిందితులను గుంటూరు వన్ టౌన్ ఎక్సైజ్ శాఖాధికారులు పట్టుకుని, వారి నుంచి 120 మద్యం ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను గుంటూరు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కే శ్రీనివాసరావు వెల్లడించారు. గుంటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నరసరావుపేట జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడుకి చెందిన వ్యక్తులు బోటపాటి బాలకృష్ణ, ముద్ర మస్తాన్‌రావు, అనపర్తి యాకోబు. వీరిలో ప్రధాన నిందితడు బాలకృష్ణ. గతంలో రెండు పర్యాయాలు ఇదేవిధంగా ఎన్‌డీపీ మద్యం తీసుకొచ్చి అరెస్టు అయ్యాడు. ఇప్పుడు మూడో కేసు కూడా అతనిపై నమోదైంది. టాటా ఇన్‌ప్రా మినీ ట్రక్కును ఎన్‌డీపీ మద్యం అక్రమ రవాణా కోసం 'పుష్ప' సినిమా తరహాలో తయారు చేయించారు. మూడు నెలల క్రితం చండీగఢ్ ఎన్‌డీపీ మద్యం 20 కేసులు కొనుగోలు చేసి తుంగపాడులో దాచి పెట్టారు. 10 కేసులు విక్రయిం చగా, ఇంకా 10 కేసుల మద్యం మిగిలి ఉంది. బాల కృష్ణ వద్ద ఈ మద్యం ఉన్నట్లు గుంటూరు వన్ టౌన్ ఎక్సైజ్ సిబ్బందికి సమా చారం అం దింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు పట్టుకునేందుకు ఒక పథకం ప్రకారం ఎ క్సైజ్ సిబ్బంది ముందుకువెళ్లారు. తమకు మద్యం కావాలనే విషయాన్ని ఓ మధ్యవర్తి ద్వారా బాలకృష్ణకు కబురు పంపించారు. దీంతో, ఐదు మద్యం సీసాలను తీసుకుని ఎన్టీఆర్ మానస సరోవరం వద్దకు బాలకృష్ణ వచ్చాడు. అక్కడ కాపుగాచి ఉన్న వన్ టౌన్ ఎక్సైజ్ సిబ్బంది అతన్ని అదుపులో తీసుకున్నారు. బాలకృష్ణ విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 120 మద్యం సీసాలను, ఓ వాహనాన్ని సీజ్ చేసినట్లు డీసీ పేర్కొన్నారు. సమా వేశంలో గుంటూరు ఈ ఎస్ అరుణ కుమారి, ఏఈఎస్ ఈడే మారయ్య బాబు, వన్ టౌన్ సీఐ లత, సిబ్బంది పాల్గొన్నారు.



నేషనల్ ఫ్లోర్‌బాల్ ఛాంపియన్ షిప్
విజేతలు బీహార్, తమిళనాడు జట్లు


అండర్-17 విజేత బాలుర జట్టుకు బహుమతులు పంపిణీ చేస్తున్న స్కూల్ ఛైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు తదితరులు

నరసరావుపేట టౌన్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : నరసరావుపేట కే-రిడ్జి ఇంటర్‌నేషనల్ స్కూల్‌లో జరుగుతున్న నేషనల్ ఫ్లోర్‌బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. విజేతలుగా బీహార్, తమిళ నాడు జట్లు నిలిచాయి. అండర్-17 బాలుర విభాగంలో బీహార్ మొదటి స్థానంలో, చత్తీస్‌గఢ్ రెండో స్థానంలో, తమిళనాడు మూడో స్థానంలో నిలిచాయి. అండర్-17 బాలిక విభాగాలలో ప్రథమ స్థానంలో తమిళనాడు, ద్వితీయ స్థానంలో కర్ణాటక, తృతీయ స్థానంలో హర్యానా జట్లు నిలిచాయి. కాగా, అండర్-12 బాలుర విభాగంలో తమిళనాడు జట్టు మొదటి, జమ్మూకాశ్మీర్ రెండవ, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం పొందాయి.

అండర్-12 విభాగంలో ఏపీకి మొదటి స్థానం

అండర్-12 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి, కర్ణాటక రెండవ, తమిళనాడు మూడు స్థానం సాధించాయి. విజేతలకు స్కూల్ ఛైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు,డైరెక్టర్ కోమా టినేని నాస రయ్య, ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ షేక్ మీరావలి బహుమతులు పంపిణీ చేశారు. ఇండియన్ ఫ్లోర్‌బాల్ ఫెడరేషన్ వైస్ ఛైర్మన్ దీపేంద్ర ఆర్య, అబ్జర్వర్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు.





యలమందల గ్రామంలోని రామాలయంలో సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందజేస్తున్న అర్చకులు



చంద్రబాబుతో యువతి సెల్ఫీ..



చంద్రబాబుకు అభివాదం చేస్తున్న ఎమ్మెల్యేలు యరపతినేని, కన్నా, బ్రహ్మారెడ్డి



ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబుతో నేతలు



మాట్లాడుతున్న డాక్టర్స్ సెల్ రాష్ట్ర నేత కడియాల వెంకటేశ్వరరావు



పాలనను.. పట్టాలెక్కిస్తున్నాం

(7వ పేజీ తరువాయి)

కష్టాల రాకుండా చూసుకుంటామని తెలిపారు.

గోదావరితో తెలుగుతల్లికి జలహారతి

కూటమి ప్రభుత్వం నీటి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు చెప్పారు. గోదావరి జలాలతో తెలుగుతల్లికి జలహారతి పడతామన్నారు. నదుల అనుసంధానంతో నీటి కొరత తీర్చి, కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వరదలతో గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని, 300 టీఎంసీలని ఒడిసిపట్టి పల్నాడు జిల్లా మీదగా బనకచర్లకు తరలిస్తే రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుందన్నారు. ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

త్రికోటేశ్వరస్వామికి పూజలు

యలమందల గ్రామంలో పర్యటన అనంతరం చంద్రబాబు రోడ్డుమార్గంలో కోటప్పకొండకు వెళ్లారు. కొండపై శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ప్రసాదం, వస్త్రాన్ని అర్చకులు చంద్రబాబుకు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. కోటప్పకొండలో అభివృద్ధిపై అధికారులు, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవిందబాబుతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. నిలిచిపోయిన రోప్ నిర్మాణాన్ని గుర్తు చేసి, పాతకోటేశ్వరస్వామి దేవాలయానికి సోపాన మార్గం నిర్మించాలని కోరారు. కోటయ్య తిరునాళ్లకు నిధులు కేటాయించాలని కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అంతకముందు అర్చకులు, ఈవో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావుతో పాటు డాక్టర్ కోడెల శివరాం తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి వరాలు..

- పిడుగురాళ్ల వైద్య కళాశాలను ఈ ఏడాదే ప్రారంభించాల్సింది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన కళాశాలలోని పనులను ఏడాదిలోపు పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది తరగతులను ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాను.
- లెదర్ పార్కుపై ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రణాళికను రూపొందిస్తే పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేస్తాం.
- యలమందల గ్రామంలో కల్యాణ మండపం నిర్మాణానికి డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు కోరిన విధంగా నిధులు మంజూరు చేస్తాం. అధికారులు అంచనాలు తయారు చేస్తే త్వరలోనే మండపాన్ని పూర్తి చేస్తాం.
- గ్రామంలో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు రూ.24 లక్షల బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
- వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

యలమందల బాధ్యత నాదే...

యలమందల గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చంద్రబాబు తెలిపారు. ఆ బాధ్యత తాను తీసుకుంటానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. గ్రామంలోని పట్టాల కుటీర పరిశ్రమ ఎందరికో ఉపాధి ఇస్తున్నదన్నారు. గ్రామంలో చదువుకున్న వారు ఎక్కువగానే ఉన్నారన్నారు. వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులు హుషారుగా ఉన్నారని తెలిపారు. బుడిగజంగాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గ్రామంలోని అందరూ ఇళ్లకు సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.



పేదల సేవ సభకు హాజరైన మహిళలు





కోటప్పకొండలో చంద్రబాబుకు జ్ఞాపికను అందజేస్తున్న ఆలయ అధికారులు, అర్చకులు





కోటప్పకొండను పరిశీలిస్తున్న బాబు





సరికొత్త.. కాంతులు

అంతటా నూతన సందడి

2024కు వీడ్కోలు.. 2025కు స్వాగతం

పోలీసుల తనిఖీలు.. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్

అర్ధరాత్రి చర్చలు, ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు

గుంటూరు, బాపట్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పల్లె.. పట్టణం అన్న తేడా లేకుండా అంతటా నూతన సంవత్సర సందడి నెలకుంది. మంగళవారం అర్ధరాత్రి 2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ.. 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. యువకులు నయా జోష్‌తో సందడి చేశారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అర్ధరాత్రి బాణసంచా కాల్చారు. యువకులు ద్విచక్ర వాహనాలపై సంచరిస్తూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేరింతలు కొట్టారు. విద్యా సంస్థల్లో నూతన సంవత్సర వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య ఆలయాలు, చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయాలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయా ప్రార్థనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చర్చిల్లో క్యాండిల్స్ వెలిగించి భక్తిశ్రద్ధలతో ఏసును కీర్తించారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. వ్యాపార, విద్యా సంస్థలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కొనుగోలుదారులతో స్వీట్స్ దుకాణాలు, బేకరీలు కిటకిటలాడాయి.

కడగండ్లు దాటుకుని..

ఊహించని ఉపద్రవాలు వాటి తాలూకూ నష్టాలు, కడగండ్లను అధిగమించి నేడు కాంతులీనే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిందేకు ప్రజలు సిద్ధమయ్యారు. చేదు జ్ఞాపకాలను వదిలించుకుని, తీపి గుర్తులతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో పాలకుల నిర్లక్ష్యంతో ఎక్కడ చూసినా గుంతల మయంగా మారిన రోడ్లు.. ప్రమాదాలు ప్రజలు వేధించాయి. కూటమి ప్రభుత్వం రాకతో రహదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇసుక దోపిడీతో నిర్మాణ కార్మికుల ఉపాధి కోల్పోగా, కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీతో వారికి చేతి నిండా పని దొరికింది. రాజధాని అమరావతిని పాడుబెట్టిన గత ప్రభుత్వం అక్కడ లక్షలాది మంది ఉపాధిని దెబ్బతీయగా, కూటమి ప్రభుత్వం రాకతో రాజధాని ప్రాణం పోసుకుంది. తిరిగి అక్కడ లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. వంట గ్యాసు భారం మోయలేని జనసామాన్యంపై ఉచిత గ్యాస్ సిలిండర్ ఊరట నిచ్చింది. వచ్చే ఏడాది మరో రెండు సిలిండర్లు రానుండడంతో వారు ఆనందంగా ఉన్నారు. పింఛన్లను ఒక్కసారిగా భారీ మొత్తంలో పెంచడమే కాకుండా, టంచనుగా ఇస్తుండడంతో పింఛనుదారుల ఆనందానికి అవధులు లేవు. సమాజంలో అన్ని వర్గాలు గతం తాలూకా ఇబ్బందులు, కష్టాల నుంచి బయట పడి సంతోషంగా ఉన్నారు. దీంతో చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు.

భారీగా మోహరించిన పోలీసులు

నూతన సంవత్సరం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల ఎస్పీలు సతీష్‌కుమార్, శ్రీనివాసరావు, తుషార్‌డూడీల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నుంచే పోలీసులు భారీగా ఎక్కడికక్కడ మోహరించారు. గుంటూరు, బాటప్ల, నరసరావుపేటతో పాటు ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ కేరింతలతో ద్విచక్ర వాహనాలపై యువత చేస్తున్న విన్యాసాలకు చెక్ పెట్టారు. మందుబాబులు వాహనాలపై రెచ్చిపోకుండా ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహించి కట్టడి చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు రోడ్లపై మోహరించడంతో యువకుల అతివేగానికి బ్రేక్ పడింది. మరోవైపు లాడ్జీలు, హోటల్స్, అతిథి గృహాలపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

చీర్స్‌తో వేడుకలు

గుంటూరు(కార్పొరేషన్): నూతన సంవత్సరానికి చీర్స్‌తో స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం నుంచి పెద్దఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి. మందు పార్టీలతో న్యూ ఇయర్ వేడుకలను యువత పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. గత ఏడాది ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ.249.69 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది అంతకంటే ఎక్కువగానే జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు శ్రీ కన్వెన్షన్, కేసర్ కంటిన్యూ, మెజెస్ డ్రైవ్ పోలీస్ రెస్టారెంట్, మంగళగిరి పరిధిలోని వాల్యూ సిటీ క్లబ్ హౌస్, విజయవాడ క్లబ్‌లలో నైట్ మందు పార్టీ, న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో అక్కడ మందుబాబులు ఖుషీఖుషీగా సంబరాలు చేసుకున్నారు. జనవరి ఒకటిన అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాల కోసం బార్లు, వైన్స్‌లకు అనుమతిచ్చారు.





గుంటూరు బ్రాడీపేట సాయిబాబా గుడిలో భక్తులు



గుంటూరు : పునీత ఆగ్నేసమ్మ దేవాలయంలో క్యాండిల్స్ వెగిలిస్తున్న భక్తులు



గుంటూరు : డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు







సీఐలకు తీపి కబురు

పలువురికి డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి

జాబితా సిద్ధం చేసిన డీజీపీ కార్యాలయం

గుంటూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరంలో రేంజి పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని సీఐలకు తీపికబురు అందనున్నది. ఎంతోకాలంగా ఉద్యోగోన్నతి కోసం ఎదురుచూస్తున్న సీఐలు దీనిని నూతన సంవత్సర కానుకగా భావిస్తున్నారు. 1995, 1996, 1999, 2003 బ్యాచ్ ఎస్‌ఐలకు త్వరలో డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి లభించబోతోంది. ఈ మేరకు ఇప్పటికే డీజీపీ కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా సీనియారిటీ ప్రకారం 155 మంది సీఐల జాబితాను ఉద్యోగోన్నతి కోసం సిద్ధం చేసింది. రేంజ్‌కి సంబంధించి ఆ జాబితాలో ఉన్న సీఐల వివరాలు ఇలా ఉన్నాయి..

1995 బ్యాచ్: కే వెంకటేశ్వర్లు, బెల్లం శ్రీనివాసరావు, సీహెచ్ చంద్రమౌళి, యూ సత్యనారాయణ, జీ పూర్ణచంద్రరావు, ఎం వెంకట సుబ్బారావు, అళహరి శ్రీనివాస్, కే వేమారెడ్డి, ఎస్ సత్యనారాయణ, టీఎక్స్ అజయ్‌కుమార్, సీ మాణిక్యరావు, సీహెచ్‌వీ శేషయ్య, కేవీ రాఘవేంద్రరావు, మద్ది శ్రీనివాసరావు, పీ కరుణాకర్‌రావు, వీ శ్రీరామ్, ఎస్‌వీ రాజశేఖర్‌రెడ్డి, జీ తిరుమలరావు, ఎస్ శ్రీనివాసులురెడ్డి

1996 బ్యాచ్: ఎస్ శ్రీకాంత్‌బాబు, ఐ శ్రీనివాసన్, ఎన్ రామారావు, పీ మాధవరావు, ఎం లక్ష్మణ్, ఎస్ ఆంథోనీరాజు, పీ కిశోర్‌బాబు, బత్తుల శ్రీనివాసరావు, జీ మంగారావు, బీటీ నాయక్, డీ వెంకన్నచౌదరి, జీ వెంకటేశ్వర్లు, కొంకా శ్రీనివాసరావు, బీ చిన్నమల్లయ్య

1999 బ్యాచ్: బీ రమేష్‌బాబు, ఆర్ ధర్మేంద్రబాబు ఏ అశోక్‌కుమార్, బీ కల్యాణరాజు, యూ సుధాకర్‌రావు, ఏవీ రమణ, ఎం హైమారావు, ఐ వెంకటేశ్వర్లురెడ్డి, షేక్ కరిముల్లాషావలి, ఆర్‌ఎస్ కిశోర్‌కుమార్, వీ భూషణం, డీ మల్లికార్జునరావు, యూవీ శోభన్‌బాబు

2003 బ్యాచ్: బీ నాగరాజు(2008), షేక్ సుల్తాన్‌బాష(2008), మాకినేని శ్రీనివాసరావు(2008), టీ సంజీవ్‌కుమార్, బీ పాపారావు, టీ విజయకృష్ణ, కొండవీటి శ్రీనివాసరావు, ఏఎస్ రామకృష్ణారెడ్డి, జి.రామారావు, వో దుర్గాప్రసాద్, జీ రవికుమార్, వీ సుధాకర్‌రెడ్డి, టీ కోటేశ్వరరావు, జీ నారాయణ, పీవీ ఆంజనేయులు, మారీడు శ్రీనివాసరావు.


నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
2025
ముఖ్యమంత్రివర్యులు, స్వర్ణాంధ్ర రథసారథి
గౌ॥ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి,
ఐ.టి. శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి
నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి.
సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి.
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు,
కార్యకర్తలకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలందరికీ
నా హృదయపూర్వక నూతన సంవత్సర
మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ...
సదా మీ సేవలో
నాగోతు శౌరయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి,
సత్తెనపల్లి నియోజకవర్గం

'పది' పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

- ఎంఈవో తాడిశెట్టి సత్యనారాయణ
- విద్యార్థులకు స్టడీమెటీరియల్, టెస్ట్ పేపర్స్ అందజేత



10వ తరగతి విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేస్తున్న ఎంఈవో-2 సత్యనారాయణ

పెదకూరపాడు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని మండల విద్యాశాఖ అధికారి- 2 తాటిశెట్టి సత్యనారాయణ ఆకాంక్షించారు. మండలంలోని గార పాడు జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు రాయపూడి సెల్ఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు రాయపూడి రామకృష్ణ(లండన్), రాయపూడి వెంకటేశ్వరరావు (అమెరికా)ల సహకారంతో జనచైతన్యసమితి ఆధ్వర్యంలో మంగళ వారం స్టడీ మెటీరియల్‌తో పాటు మోడల్ పేపర్లను పంపిణీచేశారు. ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహకాన్ని అందించటం కోసమే స్టడీ మెటీరియల్‌ను అందించారని, అత్యుత్తమ మార్కులు కనబరిచిన విద్యార్థులకు నగదు పారితోషకాన్ని ఇచ్చేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు మక్కెన సాగర్, పెదకూ రపాడు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కాకాణి వెంకటరమణ, 75 తాళ్ళూరు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, గార పాడు జడ్పీహైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు డీ నాగమల్లేశ్వరరావు, పాటిబండ్ల ఆర్‌సీఎం ఉపాధ్యాయులు కాసు నాగ భూషణరెడ్డి, ఫౌండేషన్ నిర్వాహకులు రాయపూడి సాంబశివరావు, జన చైతన్య సమితి కో-ఆర్డినేటర్ వెలితోటి అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు నేతల శుభాకాంక్షలు

పిడుగురాళ్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): గురజాల నియోజకవర్గ ప్రజలకు, కూటమి శ్రేణులకు గురజాలఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో రైతులు పాడిపంటలతో సుభిక్షంగా వుండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

పెదకూరపాడు, (ఆంధ్రజ్యోతి): పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వేర్వేరు ప్రకటనల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో నియోజకవర్గ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్యాలతో, భోగ భాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

సత్తెనపల్లి, (ఆంధ్రజ్యోతి) : సత్తెనపల్లి నియోజక వర్గ ప్రజలకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు వైవీ ఆంజనేయులు, యర్రం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ చిట్టా విజయ భాస్కర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్రనేత ఎలినేడి రామ స్వామి, నాగోతు శౌరయ్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావులు వేర్వేరు ప్రకటనల్లో మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మెడికల్ కాలేజీకి నిధులు మంజూరు చేస్తా

పిడుగురాళ్ల, డిసెంబరు 31 (ఆంధ్ర జ్యోతి): పిడుగురాళ్ల సమీపంలో వున్న మెడికల్ కళాశాలను వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. యలమంద గ్రామంలో పింఛన్ల పండుగ కార్యక్రమానికి విచ్చేసిన సీఎంచంద్రబాబును మంగళవారం ఎమ్మెల్యే యరపతినేని కలిశారు. ఈ సంద ర్భంగా మెడికల్ కళాశాల అంశాన్ని యరపతినేని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకురాగా, 2025లో మెడికల్ కళాశాలకు నిధులు మంజూరు చేయడంతో పాటు ప్రారంభోత్సవం చేసి ప్రజలకు వైద్యసేవలు అందించేలా చేస్తానని చంద్రబాబు ఎమ్మెల్యే యరపతినేనితో అన్నారు.



పొలంలో విత్తనాలను చల్లుతున్న పర్యావరణవేత్త జాజి

పక్షుల కోసం పంట

కారంపూడి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యేడాది కూడా పక్షుల కోసం పర్యావరణ వేత్త కొమెర జాజి తనకున్న ఎకరం పొలంలో సజ్జజొన్న పంట సాగు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం పొలంలో జొన్న విత్తనాలను చల్లారు. ఈ సందర్భంగా జాజి మాట్లాడుతూ పక్షులు మన జీవితంలో భాగమని, ప్రతి రైతు తన పొలంలో కొంత పక్షుల కోసం కేటాయించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడే శక్తి పక్షులకు ఉందని జాజి అన్నారు.

టీడీపీ సభ్యత్వ నమోదు

అచ్చంపేట,డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన అచ్చంపేటలోని 56వ బూత్‌లో మంగళవారం సుమారు రెండు వందలకు పైగా సభ్యత్వాలు పూర్తి చేసినట్టు యూనిట్ ఇన్‌చార్జ్ మొక్కపాటి గిరిబాబు, తెల్లపాటి లక్ష్మీనారాయణ తెలిపారు. యువగళం టీమ్ చిన్న, కే అంకమరావు, రౌతు స్వామి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

కోనూరులో రెవెన్యూ సదస్సు

అచ్చంపేట, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కోనూరు గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సునిర్వహించారు. మండల డిప్యూటీ తహసీల్దార్ సునీత, వీఆర్‌వో రాధాకృష్ణ, మండల పార్టీ టీడీపీ అధ్యక్షుడు నందిగం ఆశీర్వాదం, ఏకుల రాములమ్మ, తాళ్ళూరి మురళీకృష్ణ, బోడెపూడి రవితేజ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి

రెంటచింతల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని ఎంఈవో 2 శివ నాగేశ్వరరావు కోరారు. మంగళవారం స్థానిక వైఆర్‌ఎస్ హైస్కూల్లో మండల స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో టీ.జ్యోతి, పీ.సుప్రియ, ఎస్ మాధవి, జీ.చైతన్య, అనిల్‌రెడ్డి పలువురు బహుమతులు సాధించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులు అందజేత

మాచర్ల రూరల్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బోధనం పాడు చెంచుకాలనీకి చెందిన ఉడతల ఈదయ్య పూరిగుడిసె గత సోమవారం విద్యుదాఘాతంతో దగ్ధమైంది. విషయం తెలుసుకున్న మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్థానిక టీడీపీ ద్వారా ఈదయ్యకు నిత్యావసర సరుకులతోపాటు రూ. 12 వేల ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో వస్తుపురి శ్రీరామ్మూర్తి, తగుళ్ల కృష్ణ, రామిశెట్టి సైదారావు, కృష్ణ, రామారావు, సురేష్, వీఆర్వో అంజి తదితరులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

సత్తెనపల్లి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : పీడబ్ల్యూడీ వర్క్ షాప్ అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో యూనియన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈవీ సుబ్బారెడ్డి, బత్తుల అరుణ్ కుమార్, కంభాల శ్రీనివారావు, సుందరరావు, వేణుగోపాల్, నాగుల్, బిక్షం పాల్గొన్నారు.

ఎంఈవో కాంతారావు మృతి బాధాకరం

మాచర్లటౌన్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మాచర్ల ఎంఈవో కాంతారావు మృతి బాధాకరమని పట్టణంలోని వీరభద్రాపురం పాఠశాల హెచ్‌ఎం గాదె కిరీటిరెడ్డి అన్నారు. మంగళవారం పాఠశాలలో కాంతారావు చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంతారావు తన విధులను అంకితభావంతో నిర్వహించేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్‌కె రెహానా, నాగమణి, నిర్మలమేరి, కేశవరెడ్డి, ఉషారాణి, ఏడుకొండలు, కొర్లయ్య, నాగరాజు, ఏడుకొండలు, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

అమరావతిలో న్యూ ఇయర్ సందడి

అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి) నూతన సంవత్సరం 2025కు స్వాగతం పలుకుతూ గడచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ జరుపునే వేడుకలకు అమరావతిలో సందడి వాతావరణం నెలకుంది. మహిళలు రంగవళ్లులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అవసరమైన వివిధ రకాల రంగులను అమ్మే దుకాణాలు అడుగడుగున వెలిశాయి. దీంతో పాటు నూతన సంవత్సర కేక్‌లను అమ్మేం దుకు బేకరీలు, స్వీటు షాపులు సిద్ధం అయ్యాయి. మద్యం దుకాణాల వద్ద మద్యం కొనుగోలు దారులతో సందడి వాతావరణం నెలకుంది. పార్టీలకు అవసరమైన చికెన్, మటన్, పలావ్ విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు చేయడం జరిగింది.

నేడు గామాలపాడులో 'జంగా'

దాచేపల్లి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి బుధవారం తన స్వగ్రామమైన దాచేపల్లి మండలంలోని గామాలపాడు గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసినట్లు గ్రామ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రభుత్వ గోతాల్లో ప్రైవేటు సరుకులు

- రెవెన్యూ అధికారులు తనిఖీ
- సివిల్ సప్లయ్ బియ్యం బస్తాల్లో వేరుశనగలు
- బిల్లుల పరిశీలన.. ఉన్నతాధికారులకు నివేదన

మాచర్లటౌన్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ గోతాల్లో ప్రైవేటు వ్యాపారులకు సరుకులు పంపిణీ జరిగిన సంఘటన మాచర్ల పట్టణంలో చోటుచేసుకుంది. మంగళవారం మార్కాపురం నుంచి మాచర్ల పట్టణానికి ఏపీ39యుయు 9310 నంబరు గల ఐసర్ లారీ చేరుకుంది. పార్కు సెంటర్లోని చర్చి బజార్లో వ్యాపారులకు కూలీలు లోడును దించుతున్నారు. అయితే ప్రభుత్వం పీడీఎస్ బియ్యంకు ఉపయోగించే గన్ని బ్యాగ్స్ (ముతక గోతాలు)లో సరుకు ఉండడం, ఆ గోతాలపై ఏపీ స్టేట్ సివిల్ సప్లయి కార్పోరేషన్ లిమిటెడ్ విజయవాడ అని ముద్రించి ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి తహసీల్దార్ వాణి, సివిల్ సప్లయి డీటీ వెంకటరమణ, ఆర్ఐ ఇంటూరు అనిల్‌కుమార్, వీఆర్ఏ మారపాకుల శ్రీనివాసరావులు లారీ వద్దకు చేరుకున్నారు. గోతాల్లో సరుకును తనిఖీ చేయగా వేరుశనగ విత్తనాలుగా గుర్తించారు. లోడు ఎక్కడి నుంచి వస్తుంది.. ప్రభుత్వ గోతాల్లో ఎందుకు వచ్చాయి అని డ్రైవర్‌ను విచారించగా మార్కాపురం నుంచి లోడు వస్తోందని సమాధానమిచ్చారు. ప్రభుత్వ గోతాల్లో సరుకులు వస్తే నష్టపోతారని వ్యాపారులను అధికారులు హెచ్చరించారు. డ్రైవర్ వద్ద ఉన్న బిల్లులను పరిశీలించి జిల్లా సివిల్ సప్లయి అధికారులకు నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు.


గోతంపై ఏపీ స్టేట్ సివిల్ సప్లయి కార్పోరేషన్ లిమిటెడ్ విజయవాడ ముద్ర


లారీలో సరుకును తనిఖీ చేస్తున్న అధికారులు

పొగాకు సాగుపై రైతులకు సూచనలు

మాచవరం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తగణేషునిపాడు, మల్లవోలు గ్రామాల్లో మంగళవారం 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రబీ సీజన్‌లో పొగాకు సాగు చేసే రైతులకు మండల వ్యవసాయ అధికారిణి రామమ్మ సూచనలు తెలియజేశారు. పొగాకు, గాలి, అగ్ని ఫ్లూ ద్వారా ఫ్లూరింగ్ చేసే మూడు అత్యంత సాధారణ పద్ధతులు ఉన్నాయని, నాలుగో పద్ధతిలోనూ సన్ క్యూరింగ్ సుగంధ రకాలతో పరిమిత స్థాయిలో గాలి నయం చేయవచ్చని ఆమె తెలిపారు. క్యూరింగ్ అనేది నాలుగు ముఖ్యమైన దశలను కలిగి ఉంటుందని, విల్టింగ్, పసుపు, కలరింగ్, ఎండ బెట్టడం అనే నాలుగు రకాలుగా ఉంటుందన్నారు. అనంతరం వరి సాగు చేసిన రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల్లో మాత్రమే అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు సతీష్, మాజీ సర్పంచ్ చల్లగుండ్ల నరసింహారావు, రైతులు పాల్గొన్నారు.


పొలంపిలుస్తోంది కార్యక్రమంలో రామమ్మ, రైతులు

ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి

దాచేపల్లి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ కోరారు. మంగళవారం దాచేపల్లి బొడ్రాయి సెంటర్‌లోని సచివాలయం-1లో చైర్మన్ సుబ్బమ్మ అధ్యక్షతన నగర పంచాయతీ సమావేశం నిర్వహించారు. దాచేపల్లి 14వవార్డు కౌన్సిలర్ షరీఫ్ మాట్లాడుతూ దాచేపల్లిలోని రెడ్‌మార్క్‌లో వున్న 22.ఎ సర్వే నెంబరును రెడ్ మార్క్ నుండి తొలగించాలని కోరారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు నగర పంచాయతీ కమిషనర్ బదులిచ్చారు. సమావేశంలో ఆర్ఐ ప్రసాద్ పాల్గొన్నారు.

సహకార సంఘ సభ్యులు
ఈకేవైసీ చేయించుకోవాలి

నకరికల్లు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నకరికల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరు ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని సీఈవో కోళ్ళపూడి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. సహకార సంఘంలోని సభ్యులందరికీ సహకార సంఘం కంప్యూటరీకరణలో భాగంగా ఈకేవైసీ తప్పనిసరి అని అన్నారు. మండలంలోని సచివాలయాలకు, సహకార సంఘాల సభ్యుల జాబితా అందుబాటులో ఉందని, సహకార సంఘ రైతులందరూ ఈకేవైసీ చేయించుకొనే విధంగా తగు చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు కోరారు.

దేచవరంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

నకరికల్లు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి సంబరాలు 2025లో భాగంగా ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు దేచవరం మోడల్ స్కూల్ గ్రౌండ్‌లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి బహుమతి రూ.15,116లు, రెండవ బహుమతి రూ.10,116 లు, మూడవ బహుమతి రూ.7,116లు, నాల్గవ బహుమతి రూ 5,116లుగా నిర్ణయించారు. ఈనెల 8వ తేదీ లోపు జట్టు పేర్లను నమోదు చేయించుకోవాలని, 9వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు డ్రా తీసి 10వ తేదీన పోటీలను ప్రారంభిస్తారన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 7569683949, 7660996522, 8688077536 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

క్రోసూరు హైస్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన



ఎగ్జిబిషన్‌లో సైన్స్ పరికరాలు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

క్రోసూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : క్రోసూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. మండలంలోని 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారు తయారు చేసిన పరికరాలను ప్రదర్శించారు. ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి షేక్ సాధిక్ ప్రదర్శించిన వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పరికరానికి, దొడ్లేరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు షేక్ అబిద్ హుస్సేన్, షేక్ జాఫర్ సాధిక్ ప్రదర్శించిన రోబోటిక్ వీల్ చైర్ పరికరానికి బహుమతులు లభించాయి. అందుకూరు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు వేదుల ఉరఫ్ శ్రీమణి, నల్లగొండ వివేక్ తయారు చేసిన గాలి ద్వారా విద్యుత్ పరికరానికి ప్రశంసాలు లభించాయి. అనంతరం వీరికి బహుమతులు అందజేశారు. అలాగే సైన్స్ క్విజ్ పోటీల్లో 88 తాళ్ళూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు షేక్ సాహిద్, వీ.రాజ్యలక్ష్మి, ఎం నంద కిషోర్‌లకు, పుస్తక సమీక్ష పీ.నాగలక్ష్మికి బహుమతి లభించింది. పాఠశాల హెచ్ఎం రామాంజనేయులు బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను పలువురు అభినందించారు.

కొనసాగుతున్న న్యాయవాదుల నిరసనలు

● రెండవ రోజు కోర్టుల్లో విధుల బహిష్కరణ

పిడుగురాళ్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. పొన్నూరు బార్ అసోసియేషన్ న్యాయవాది భేతాళ ప్రకాష్‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ నిరసనగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు కోటేశ్వరరావు, దాసు, వెంకటేష్, సీతరామయ్య, అచ్చారావు, వెంకటేశ్వర్లు, ప్రశాంత్‌నాయక్, రామకృష్ణ, పిచ్చయ్య, కేవీ కోటేశ్వరరావు, పీ.మణి, నవ్య లోకేశ్వరి, పల్లవి తదితరులు పాల్గొన్నారు.

గురజాలలో.. గురజాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. పొన్నూరుకు చెందిన న్యాయవాది భేతాళ ప్రకాష్‌పై పోలీసులు అనుచిత ప్రవర్తనను ఖండిస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి వీరభద్రుడు, ఏవీ పూర్ణారెడ్డి, కేవీ నాగార్జున, బీఎన్‌వీ హనుమంతరావు, బీవీ రాధాకృష్ణమూర్తి, కలివెల ప్రభుదాసు,



సత్తెనపల్లి కోర్టులో న్యాయదేవత విగ్రహం వద్ద న్యాయవాదుల నిరసన



పిడుగురాళ్ల కోర్టులో నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

షేక్ జానీబాష, కనకం ఆదినారాయణ, హుస్సేన్ ఖాన్, జక్కా చెన్నకేశవరావు, బీ సుందర్ జ్ఞానమ్మ, ఎం శ్యామలాదేవి, డీ లింగరాజు, ఎం ప్రసాదరావు, కోట శ్రీనివాసరావు, కర్రా చిన కోటేశ్వరరావు, ఎం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

సత్తెనపల్లి, (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగేతర పద్ధతుల్లో వ్యవహరించిన పొన్నూరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయదేవత విగ్రహం వద్ద తమ నిరసనను తెలియజేశారు. పొన్నూర్ బార్ అసోసియేషన్‌లో న్యాయవాది భేతాళ ప్రకాష్‌పై పొన్నూరు సీఐ, ఎస్ఐ, కానిస్టేబులు, కంప్యూటర్ ఆపరేటర్ దాడి చేయటం, పరుష పదజాలంతో దూషించటం చట్ట విరుద్ధమన్నారు. న్యాయవాద వృత్తిని కించపరిచేలా వారు మాట్లాడారన్నారు. పొన్నూరు పోలీసులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కే అనీల్ కుమార్, బీ వెంకట కోటయ్య, బీ ఆదినారాయణ, బీ శ్రీనివాస్ బాబు, కే వీర భాస్కర్‌రెడ్డి, దివ్వెల శ్రీనివాసరావు న్యాయవాదులు పాల్గొన్నారు.

మాచర్ల ఆర్‌ఐగా అనిల్‌కుమార్

మాచర్ల రూరల్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మాచర్ల మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)గా ఇంటూరి అనిల్‌కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన గుంటూరు సివిల్ సప్లయి ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ ఉద్యోగోన్నతిపై మాచర్లకి వచ్చారు.





ఎస్టీయూ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ



క్యాలెండర్లు, 10వ తరగతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరిస్తున్న ఎంఈవో, యూనియన్ నాయకులు

క్రోసూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్లు, స్టిక్కర్లు, పాకెట్ డైరీలతో పాటు 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్‌ను మంగళవారం ఎంఈవో ఏకుల ప్రసాదరావు, ఎంఈవో - 2 సీహెచ్ గణేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏకుల ప్రసాదరావు మాట్లాడుతూ ఎస్టీయూ సామాజిక బాధ్యతతో 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగ పడే విధంగా స్టడీ మెటీరియల్‌ను రూపొందించి పంపిణీ చేయటం హర్షణీయమన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో తయారుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలు ఉపాధ్యా యులకు ఎంతో ఉపయోగపడతాయని, వీటిలో విలువైన సమా చారం ఉందని వారు అన్నారు. మండలంలోని అన్ని పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజే యనున్నట్లు ఎస్టీయూ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సాతులూరి రాఘవ, జిల్లా కార్యదర్శి డీ వెంకటేశ్వరరావు తెలియ జేశారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులతో పాటు యూనియన్ నేతలు ధర్మారావు, వెంకటేశ్వరరరావు, షర్మిల పాల్గొన్నారు.





ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

క్రోసూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వీ.వేణుగోపాల్ సూచించారు. మంగళవారం దొడ్లేరు, అనంతవరం గ్రామాల్లో నిర్వహించిన 'పొలం పిలుస్తుంది' కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ పంట నమోదు, ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలా ప్రయోజనాలు సమకూరతాయన్నారు. పత్తి దిగుబడులను సీసీఐ కేంద్రాల్లోను, ధాన్యం దిగుబడులను రైతు సేవా కేంద్రాల్లోను విక్రయించు కోవాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తిచేసి ఉండాలన్నారు. రైతులకు ఈ రబీ పంట నుంచి పంటల బీమా ప్రీమియాన్ని తామే చెల్లించుకోవాలని, ఎకరాకు రూ.630 చొప్పున పంటల బీమా ప్రీమియాన్ని రైతు సేవా కేంద్రాల్లోను, ప్రాథమిక సహకార సంఘాల్లోను చెల్లించు కోవచ్చన్నారు. బ్యాంక్ రుణాలు పొందిన రైతులకు వారే ప్రీమియంను మినహాయించుకుంటారని తెలిపారు. మిర్చి పైరులో సూక్ష్మపోషక లోపాల సవరణకు తామర పురుగులు, రసం పీల్చు పురుగుల నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలో వివరించారు. కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.







బురదమయంగా తయారైన ప్రధాన రహదారి

అధ్వానంగా రహదారి

కారంపూడి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నరమాలపాడు గ్రామంలోని ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. గృహ అవసరాలకు వినియోగించిన మురుగునీరు రహదారిపై చేరి బురదమయంగా మారింది. దీంతో రహదారి మీదుగా వెళ్లే విద్యార్థులు, వాహనచోదకులు, పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కారంపూడిలో రెవెన్యూ సదస్సు

కారంపూడి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన కారంపూడి సచివాలయంలో మంగళవారం సర్పంచ్ సరస్వతిబాయి బాలునాయక్ ఆధ్వర్యాన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రైతుల వద్ద నుంచి 20 అర్జీలు అందాయి. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కసిన్యానాయక్, వీఆర్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

లైవ్ సర్టిఫికెట్ అందించాలి

సత్తెనపల్లి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న ప్రతి ఒక్కరు జనవరి 1 నుంచి ఫిబ్రవరి చివరినాటికి లైవ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ పద్ధతిలో అందించాలని సత్తెనపల్లి ఎన్‌జీవోస్ అసోసి యేషన్ నేత పెండెం మణిరావు, సందెపోగు అంబేద్కర్‌లు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆధార్‌కార్డు,పింఛన్ పుస్తకం, బ్యాంక్ ఖాతా, సెల్‌ఫోన్ తీసుకొని ట్రెజరీ కార్యాల యంలో సమర్పిస్తే లైవ్ సర్టిఫికెట్ చేస్తారని తెలిపారు.



సరికొత్త.. కాంతులు

10

● అంతటా నూతన సందడి
● 2024కు వీడ్కోలు.. 2025కు స్వాగతం
● పోలీసుల తనిఖీలు.. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్
● అర్ధరాత్రి చర్చలు, ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు



పాలనను.. పట్టాలెక్కిస్తున్నాం



- గత ఐదేళ్లలో అంతటా దోపిడీ.. విధ్వంసం
- ఎన్డీఏ పాలనలో రైతులకు అన్నీ మంచిరోజులే
- పేదల జీవితాల్లో వెలుగులతోనే నిజమైన సంక్షేమం
- యలమందలలో సాదాసీదాగా చంద్రబాబు పర్యటన
- పిడుగురాళ్ల వైద్య కళాశాలను వచ్చే ఏడాది ప్రారంభిస్తాం

యలమందల(నరసరావుపేట), డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనంతా అరాచకం.. విధ్వంసం.. అక్రమాలే. ప్రజల ముఖాల్లో చిరునవ్వు మాయం. ముఖ్యమంత్రి వస్తున్నారంటే చెట్లు కొట్టేసి, పరదాలు కట్టి, జనాన్ని బలవంతంగా తరలించారు. జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంసం ఐదేళ్లలో చూశాను. అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి ధ్వంసం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించేశారు. ఇలా రాష్ట్రంలో గాడి తప్పిపోయిన పాలనను పునరుద్ధరిస్తున్నాను. ఆరు నెలలుగా పాలనను పట్టాలెక్కిస్తున్నాను.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జనవరి నెల పింఛన్‌ను ఒకరోజు ముందుగా మంగళవారం



కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో చంద్రబాబుకి ఆశీస్సులు అందజేస్తున్న అర్చకులు

ముఖ్యమంత్రి స్వయంగా పంపిణీ చేసేందుకు పల్నాడు జిల్లా నరసరా వుపేట నియోజకవర్గంలోని యలమందల గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని రామాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక.. పేదల సేవలో.. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలతో రాష్ట్రం నష్టపోయిన విధానం గురించి వివరించారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమన్నారు. గడి చిన ఐదేళ్లలో ప్రజలు ఇళ్ల నుంచి స్వేచ్ఛగా బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేవన్నారు. గత సీఎం జగన్‌లా కాకుండా తాను సాదాసీదాగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులు చూసుకోవడమే తన బాధ్యతన్నారు. పేదరికం లేని సమాజం స్థాపించా లని, కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకుని వృద్ధిలోకి తీసుకురా వాలన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామన్నారు. అధికారంలోకి రాగానే చెత్తపై పన్నును రద్దు చేశామని, చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేశామన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బాధ్యత తీసుకు న్నట్లు చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేం దుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఎన్డీఏ పాలనలో రైతులకు అన్నీ మంచిరోజు లేనని చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బు వేస్తున్నా మన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి (మిగతా 10వ పేజీలో)

సామాన్యుడిలా.. సీఎం

పరదాలు కట్టలేదు.. నిర్బంధాలు లేవు

యలమందల గ్రామానికి మంగళవారం సీఎం చంద్రబాబు వచ్చారు. అయినా.. గ్రామంలో అసాధారణ భద్రత లేదు. పోలీసులు హడావుడి చేయలేదు. అధికారులు, నేతల హడావుడి లేదు. బారికేడ్లు లేవు. పరదాలు కట్టలేదు. ముందస్తు అరెస్టులు లేవు, గృహ నిర్బంధాలు లేవు. ఎక్కడా చెట్లను నరకలేదు. సామాన్యుడిలా ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామంలో పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు నడుచుకుంటూ వెళ్లారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించారు. వారి మంచి చెడు తెలుసుకున్నారు. వారి భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. పింఛన్ నగదును స్వయంగా అందజేసి వారి గుండెల్లో ఆనందాన్ని నింపారు. మొత్తంమీద గ్రామ వీధుల్లో పర్యటిస్తూ కనిపించినవారిని పలకరిస్తూ అచ్చం ఆ గ్రామపెద్దలా ఊర్లో ముఖ్యమంత్రి పర్యటించారు. మహిళలు అబ్బురపడ్డారు. యువతీయువకులు చంద్రబాబుతో ఫొటోలు తీసుకున్నారు. కొందరు సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. గ్రామంలోని రామాలయానికి వెళ్లి పూజలు చేశారు. ముఖ్యమంత్రి తమ వీధిలోకి వచ్చి తమను స్వయంగా పలకించడంతో గ్రామస్తులు ఆనందంలో మునిగిపోయారు.



యలమందలలో జరిగిన ప్రజావేదిక సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే అరవిందబాబు

8 కొత్త రైల్వే టైంటేబుల్
పలు రైళ్ల సమయ పట్టికల్లో మార్పు

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే
సహించేదిలేదు
తెనాలి మార్కెట్ యార్డు వద్ద ఎరువుల విక్రయాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్
8
రైతుల బాధ్యత
శాస్త్రవేత్తలదే
వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్

సీఐలకు తీపి కబురు
● పలువురికి డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి
● జాబితా సిద్ధం చేసిన డీజీపీ కార్యాలయం
10

పల్నాడు వార్తలు

◆ నరసరావుపేట ◆ వినుకొండ ◆ చిలకలూరిపేట

మొక్కలు నాటిన ఓయాసిస్ సంస్థ సభ్యులు

చిలకలూరిపేట, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పురుషోత్తమపట్నం మున్సిపల్ యూపీ స్కూల్లో మంగళవారం ఒయాసిస్ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కందిమళ్ళ జయమ్మ, కె.విజయలక్ష్మి, ప్రఫుల్లాదేవి పాల్గొన్నారు.

కొత్త ఏడాదిలో ప్రజలందరి కలలు నెరవేరాలి

● నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ నూతన సంవత్సర శుభాకాంక్షలు



వినుకొండ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరంలో ప్రజలందరి కలలు నెరవేరి ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. 2025 సంవత్సరం అందరికి ఆనందం, మంచి ఆరోగ్యం, సుఖ,శాంతులు సమృద్ధిగా అందించాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నవ్యాంధ్ర నిర్మాణ శ్రామికుడు సీఎం చంద్రబాబునాయుడు సారధ్యంలో రాష్ట్రాభివృద్ధికోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుది, తనది ఒకటే లక్ష్యమని, పంట పొలాలు పచ్చగా ఉండాలని, ప్రతి ఒక్క లోగిలి ఆనందం, ఆరోగ్యాలతో ఉండాలన్నారు. అలాగే అమరావతి పోలవరం నదుల అనుసందానం పూర్తయి రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది దేశంలో అగ్రగామిగా నిలవాలని ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి రెపరెపలాడాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

ప్రపంచం గర్వించేలా రాష్ట్రం అభివృద్ధి చెందాలి: ప్రత్తిపాటి

చిలకలూరిపేట, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు స్థానిక శాసన సభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌ల నాయకత్వంలో, ప్రధాని మోదీ సహాయ సహకారాలతో రాష్ట్రం అన్నిరంగాల్లో కొత్త పుంతలు తొక్కాలని, ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొత్త ఏడాదిలో అన్నివర్గాల వారికి మంచి జరగాలని, తలపెట్టే పనులకు విజయం చేకూరాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

గీతాంజలి పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు

వినుకొండ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గీతాంజలి పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు కేక్ కట్‌చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. చిన్నారులు వేసిన న్యూ ఇయర్ రంగవల్లులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కృష్ణవేణి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వైఎల్ కిషోర్, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు


నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న గీతమ్స్ విద్యార్థులు

గీతమ్స్ పాఠశాల్లో నూతన సంవత్సర వేడుకలు

వినుకొండ టౌన్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక సిద్ధార్థ నగర్‌లోని గీతమ్స్ పాఠశాల్లో నూతన సంవత్సర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విద్యార్థులు వేసిన రంగవల్లులు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి కేక్ కట్‌చేసి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్టీయూ డైరీ ఆవిష్కరణ

చిలకలూరిపేట, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర శాఖ రూపొందించిన 2025 సంవత్సర డైరీని మండల విద్యా శాఖాధికారి కె.లక్ష్మి మంగళవారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉపయోగపడే సర్వీస్, పీఆర్సీ డీ ఏ, ఏపీజీఎల్, జీవో లతో సహా అనేక విషయాలు డైరీలో పొందు పరిచనిట్లు తెలిపారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వర రావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య తదితరులు పాల్గొన్నారు.


ఎంఎల్ ఫౌండేషన్‌లో నూతన సంవత్సర వేడుకలు

ఎంఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

వినుకొండ టౌన్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని విఠంరాజుపల్లి సమీపంలోని బదిరుల పాఠశాల్లో ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుద్దేటి చందు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు కేక్‌కట్‌చేసి పంపిణీచేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా జనసేన పార్టీ ఇన్‌చార్జి కొణిజేటి నాగశ్రీనుతోపాటు లయోలా పాఠశాల ఫాదర్ రవి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ రమణలు విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమంలో షరీఫ్‌నాగూర్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.

పసుమర్రు రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

చిలకలూరిపేట, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పసుమర్రు రోడ్డులో మద్ది వెంకటరత్నం పొగాకు కంపెనీ ఎదురుగా సుమారు 50 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు మంగళవారం తెలిపారు. మద్యం ఎక్కువ తాగి గొంతు ఆరిపోయి చనిపోయినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో తెలియచేయాలని కోరారు.

మేళ్ళవాగులో రెవెన్యూ సదస్సు

బొల్లాపల్లి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మేళ్ళవాగు గ్రామంలో రెవెన్యూ సదస్సును తహసీల్దార్ ఏ సుధాకర్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెవెన్యూ సమస్యలు ఉంటే అర్జీల రూపంలో అందజేయాలన్నారు. మొత్తం 15 అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.



నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
2025
ముఖ్యమంత్రివర్యులు, స్వర్ణాంధ్ర రథసారథి
గౌ॥ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి,
ఐ.టి. శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి
నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి.
సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి.
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు,
కార్యకర్తలకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలందరికీ
నా హృదయపూర్వక నూతన సంవత్సర
మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ...
సదా మీ సేవలో
నాగోతు శౌరయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి,
సత్తెనపల్లి నియోజకవర్గం

పల్నాడుపై ప్రత్యేక దృష్టి సారించాలి

● యలమందల పింఛన్ల సభలో సీఎంకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి

నరసరావుపేట టౌన్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పల్నాడుపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి చేయూతనివ్వాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నరసరావుపేట మండలం యల్లమందలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లబ్ధిదారులకు ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీచేసి పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజావేదికపై ప్రజలతో ముచ్చటించారు. కార్యక్రమంలో పాల్గొన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ 92శాతం పైగా పోటీచేసిన చోట్ల కూటమి ప్రభుత్వం అద్భుత విజయం సాధించిందన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి 93 స్కీమ్‌లు నడుపుతుంటే గత ఐదేళ్లలో అన్ని పథకాలు నిర్వీర్యం అయ్యాయన్నారు. కానీ ఈ ఆరు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 72 కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వం స్కీమ్‌లు పునఃప్రారంభించడం జరిగిందన్నారు. అందరు సమన్వయం పాటించి కొద్దిగా సమయం ఇవ్వాలన్నారు. పల్నాడుకు సంబంధించి వరికపూడిశల పూర్తిచేయాలని, కృష్ణ-గోదావరి అనుసంధానం త్వరగానే ప్రారంభం అవుతుందని ఆకాంక్షించారు. కేంద్రం 50శాతం, రాష్ట్రం 50 నిధులు ఇచ్చే వాటర్‌గ్రిడ్ టెండర్లు సిద్ధం అవుతాయన్నారు. రైతులకు సంబంధించి సబ్సిడీలో తైవాన్ స్ప్రేయర్‌లు, ట్రాక్టర్లు మరలా ఇవ్వాలని కోరారు. పల్నాడుకు సంబంధించి ఉపాధి కల్పించడానికి లెదర్ పార్కు మంజూరు చేయాలని కోరారు. పల్నాడు ప్రాంతానికి కేంద్రం మెడికల్ కాలేజీ కేటాయించిందని, రూ. 200 కోట్లు కేటాయిస్తే పూర్తి అవుతుందన్నారు.



సభలో మాట్లాడుతున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు

విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు: ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు

మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబునాయుడు అని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రశంసించారు. ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శపథంచేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన అనంతరం మొదటిసారిగా పల్నాడుకు రావడం ఆనందకరంగా ఉందన్నారు. పింఛన్ల పంపిణీకి యంత్రాంగం మొత్తం ప్రజల వద్దకు రావడం హర్షణీయమన్నారు. కోటప్పకొండకు రోప్‌వే వేయాలని, లక్షల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి, యల్లమంద సమీపంలో ఉన్న ఏడుమంగళం వాగు సుందరీకరణ చేసి టూరిజం కోసం తీర్చిద్దాలన్నారు. కూటమి విజయానికి ప్రధాన కారణం మహిళలే అన్నారు. కూటమికి అండగా ఉన్న అందరినీ సమానంగా గౌరవించుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

సీఎం యలమందల రావడం ఒక వరం

● టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యల్లమంద రావడమే ఒక వరమని టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు అన్నారు. 1983 నుంచి 2004 వరకు వందశాతం టీడీపీ ఓట్లు పడ్డ గ్రామం యలమందల అన్నారు. ఆ తర్వాత 70 నుంచి 80 శాతం ఓట్లు టీడీపీకి పడుతున్నాయన్నారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో యలమందల ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గత ఐదు సంవత్సరాలలో యలమదలలో అభివృద్ధి శూన్యం అన్నారు. గ్రామానికి పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు లేకుండా చేసి, ఆర్థిక సంఘం నిధులు రాకుండా చేసిన ఘనత వైసీపీదే అన్నారు. గ్రామంలో మిగిలిపోయిన 20శాతం రోడ్లు పూర్తి చేయాలన్నారు. యల్లమంద, చినతురకపాలెం గ్రామాలకు చెరువు ఏర్పాటుచేసి లక్ష లీటర్ల ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్న యలమందలలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి, గృహాలు నిర్మించాలన్నారు. అసంపూర్ణంగా మిగిలిన కల్యాణ మండపాన్ని పూర్తిచేయాలని కోరారు. యలమందల, కోటప్పకొండ మధ్యలో పరిశ్రమ ఏర్పాటుచేస్తే పరిసర పది గ్రామాలకు యువతకు ఉపాధి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, గ్రామస్థులు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యలమందల గ్రామంలో ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కోదండ రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడుకు పల్నాడులో ఘనస్వాగతం

యలమందల (నరసరావుపేట రూరల్), డిసెంబరు 31: (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమందలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనటానికి మంగళవారం ఉదయం 11.38 గంటలకు యల్లమంద గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హెలిపాడ్ వద్ద పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర శాసనసభ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు, జడ్పీ ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా, నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు శ్రీకృష్ణదేవరాయలు, సెర్ప్ సీఈవో వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు, డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్ బాబు, యరపతినేని శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, మక్కెన మల్లికార్జునరావు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ పులుకూరి కాంతారావు, కడియాల వెంకటేశ్వరరావు, కడియాల లలిత్‌సాగర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి 11:54కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి యలమందలలోని లబ్ధిదారుల గృహాలకు వెళ్లారు.

కోటప్పకొండ అభివృద్ధికి రూ.1,08,000 విరాళం

కోటప్పకొండ (నరసరావుపేట రూరల్), డిసెంబరు 31: (ఆంధ్రజ్యోతి) శైవక్షేత్రమైన కోటప్పకొండను మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ముందుగా కోటప్పకొండలో అర్చకులు పూర్ణకుంభంతో నారా చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో త్రికోటేశ్వర స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మండలంలోని యలమందల గ్రామానికి చెందిన మానుకొండ మేఘన, తల్లిదండ్రులు మానుకొండ శివరామకృష్ణ, రమశ్రీ ఆలయ అభివృద్ధికి కొరకు రూ 1,08,000 విరాళం రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు చేతుల మీదుగా అందజేశారు.


యలమందలకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు హెలీప్యాడ్ వద్ద స్వాగతం పలుకుతున్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు


హెలీప్యాడ్ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబును భుజం తట్టి ఆప్యాయంగా పలకరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, పక్కన గొట్టిపాటి రవికుమార్, ఆనం


యలమందలలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు


యలమందలలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, సీఎంకు అభివాదం చేస్తున్న గ్రామస్థులు


యలమందల గ్రామస్థులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు, సీఎంకు ప్రజల అభివాదం

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

● సమీక్షలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు

నరసరావుపేట లీగల్, డిసెంబరు 31: నూతన సంవత్సరంలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మూడు సంవత్సరాల పల్నాడు జిల్లా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో తీవ్రమైన నేరాల శాతం గతంతో పోల్చి పెరిగిందన్నారు. హత్య కేసులు 10శాతం పెరిగాయన్నారు. ఆస్తి కేసులు 2023లో 344 కేసులు నమోదు అవ్వగా 2024 లో 520 నమోదయ్యాయన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు 2024 లో 236 కేసులు నమోదయ్యాయన్నారు. పోక్సో కేసులు గత ఏడాది 29 కేసులు నమోదు కాగా 2024లో 50 కేసులు నమోదు అయ్యాయన్నారు. నేరాలు జరిగిన వెంటనే తక్షణం పోలీస్ శాఖ స్పందించి ప్రతి కేసును నమోదు చేయడమే దీనికి కారణమన్నారు. జిల్లాలో నేర గణాంకాలు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తగ్గిందన్నారు. 2024లో 660 కేసుల్లో నిందితులకు న్యాయస్థానాల ద్వారా శిక్ష ఖరారయ్యాన్నారు. స్త్రీలపై, ఉన్నత వ్యక్తులపై, అసభ్యకరంగా పోస్టులు పెట్టే వారిపై ఉక్కు పాదంతో అణచివేయడం జరుగుతున్నారు. 2024లో ఈ అంశానికి సంబంధించి 60 కేసులు నమోదయ్యాయన్నారు. 2024లో ఆరు కేసులు నిందితులకు జీవిత ఖైదు విధించేలా కోర్టులో కేసులను నిర్వహించామన్నారు ట్రాఫిక్ నియంత్రణకు పలు చర్యలు చేపట్టామన్నారు. సైబర్ నేరాల నిరోధానికి ప్రతి జిల్లాలో సైబర్ సెల్ సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు పోలీస్ శాఖ అనేక వినూత్న చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్లాక్ స్పాట్లు గుర్తించి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం డ్రంక్అండ్ డ్రైవ్ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చేశామన్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు తగ్గి, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెరిగిందన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఓటీపీ డిజిటల్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు సోషల్ మీడియా వేదిక ద్వారా నేరాలకు పాల్పడేవారిని గుర్తిస్తున్నామన్నారు. 32 గ్రామాలను ఫ్యాక్షన్ ప్రభా విత గ్రామాలుగా గుర్తించామన్నారు 2024లో 617 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశామన్నారు. పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రాత్రిపూట బసచేసి ప్రజలతో నేరుగా చర్చ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల సమస్యను తెలుసుకోవడం ద్వారా తక్షణ పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రామస్థుల సహకారంతో నేరాలను నివారించగలుగుతున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1239 సీసీ కెమెరాలు హై రిస్క్ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు 15డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మీతో మేము అనే నూతన కార్యక్రమం ద్వారా జిల్లాలని ప్రతి పోలీస్‌స్టేషన్లో డిజిటల్ టీవీ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మూడు అధునాతన గస్తీ ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. 48 పీడీఎస్ రైస్ కేసులు నమోదు చేసి 88 అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై 46 కేసు నమోదు చేసి 96మందిని అరెస్టు చేసామన్నారు. మద్యం అక్రమ రవాణాకు సంబంధించి 611 కేసులు నమోదు చేశామన్నారు. 640 మందిని అరెస్టు చేశామన్నారు.











జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థుల ఎంపిక



శావల్యాపురంలో పదర్శనలను తిలకిస్తున్న ఎంఈవో సాంబశివరావు

శావల్యాపురం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం, బెంగుళూరు వారి సహకారంతో సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ వారి ఆదేశాలతో మంగళవారం నిర్వహించిన మండలస్థాయి విద్యా, వైజ్ఞానిక పోటీల్లో వేల్పూరు, శావల్యాపురం, పొట్లూరు జడ్పీ పాఠశాలల విద్యార్థులు అత్యున్నతమైన ప్రతిభచూపి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎంఈవో మద్దిగుంట్ల సాంబశివరావు తెలిపారు. మండలంలోని ఐదు జడ్పీ పాఠశాలల నుంచి ఏడుగురు చొప్పున విద్యార్థులు, ఒక ఉపాధ్యాయులు పోటీల్లో పాల్గొనగా వారికి క్విజ్, సైన్స్‌ఫెయిర్, బుక్‌ఫెయిర్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. సైన్స్‌ఫెయిర్ వ్యక్తిగత విభాగంలో వేల్పూరు జడ్పీ పాఠశాలకు చెందిన గోపి, గ్రూప్ విభాగంలో శావల్యాపురం జడ్పీ పాఠశాలకు చెందిన నాగలక్ష్మి, చాందిని, షర్మిల, టీచర్ విభాగంలో శావల్యాపురం జడ్పీ పాఠశాల హెచ్‌ఎం బొడ్డపాటి విజయలక్ష్మి గెలుపొందినట్లు తెలిపారు. క్విజ్ పోటీలలో వేల్పూరు జడ్పీ పాఠశాలకు చెందిన స్వామి వివేకానంద, సాయికృష్ణ, తేజస్విని, బుక్ ఫెయిర్‌లో పొట్లూరు జడ్పీ పాఠశాలకు చెందిన నాగచైతన్య గెలుపొందినట్లు తెలిపారు. విజేతలంతా జనవరి 4వ తేదీన నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల్లో జరగనున్న జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. గెలుపొందిన విద్యార్థులు, హెచ్‌ఎం విజయలక్ష్మిని ఎంఈవోలు సాంబశివరావు, లలితాకుమారి, హెచ్‌ఎంలు అన్నపూర్ణమ్మ, కృష్ణతులసి, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

● ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరత్నం



శావల్యాపురంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజేస్తున్న వెంకటరత్నం

శావల్యాపురం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రానున్న పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎస్టీయూ ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రముట్ల వెంకటరత్నం అన్నారు. శావల్యాపురం జడ్పీ పాఠశాలల్లో హెచ్‌ఎం బొడ్డపాటి విజయలక్ష్మి మంగళవారం స్టడీ మెటీరియల్‌లను ఆవిష్కరించారు. హెచ్‌ఎం విజయలక్ష్మి మాట్లాడుతూ పరీక్షలకు సన్నద్ధమయ్యే పదో తరగతి విద్యార్థులకు ఎస్టీయూ రూపొందించిన స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కారుమంచి జడ్పీ పాఠశాలల్లో హెచ్‌ఎం ఉమామహేశ్వరరావు ఎస్టీయూ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఎస్టీయూ మండల ప్రధాన కార్యదర్శి బిల్లా రాజారమేష్, ఎస్టీయూ జిల్లా నేతలు కృష్ణ, కిషోర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

న్యాయవాదుల విధుల బహిష్కరణ

చిలకలూరిపేట, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదులపై పోలీసుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ చిలకలూరిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాపా ఆదినారాయణ ఆధ్వర్యంలో రెండు రోజులుగా న్యాయవాదులు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టులో విధులను బహిష్కరించారు. న్యాయవాదులు కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై థర్డ్ డిగ్రీ చర్యలు ఆపాలని కోరారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. పోలీసులు సివిల్ కేసుల పంచాయతీ చేయడానికి వీలు లేదని వారు స్పష్టం చేశారు.

మొక్కజొన్న పంటను పరిశీలించిన ఏవో

రొంపిచర్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాచవరం, పరగటిచర్ల గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో శివలలిత ఆయా గ్రామాల్లోని మొక్కజొన్న పంటను పరిశీలించారు. బొగ్గు మచ్చ తెగులు ఉందని ఆమె పేర్కొన్నారు. దీన్నిట నివారణ లేదని, ఎక్కువ బ్లీచింగ్ పౌడర్‌ను వేసుకోవాలని తెలిపారు. ఒకవేళ ఎక్కువ బొగ్గు మచ్చ ఉంటే పంట మార్పిడి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఏవో వాణికి సత్కారం

శావల్యాపురం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌శాఖలో 37ఏళ్ళు సుదీర్ఘకాలం వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహించిన ఏవో కుడుముల వాణి సేవలు అభినందనీయమని ఎంపీపీ ముండ్లమూరి సుహాసిని అనిల్‌కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పర్యవేక్షణాధికారిగా విధులను నిర్వహిస్తూ మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన వాణిని ఘనంగా సత్కరించారు.













బొల్లా స్వార్ధం.. పేద విద్యార్థులకు శాపం

- పట్టుబట్టి సొంతూరిలో కళాశాల ఏర్పాటుచేసిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
- కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మూతబడనున్న శావల్యాపురం కళాశాల
- మాజీ ఎమ్మెల్యే తీరుతో పలు గ్రామాలకు తీరని అన్యాయం
- 15 గ్రామాల విద్యార్థులకు దూరం కానున్న కళాశాల విద్య
- కళాశాలను కొనసాగించాలని తల్లిదండ్రుల వేడుకోలు


శావల్యాపురంలో ఏర్పాటు చేసిన మహిళా జూనియర్ కళాశాల


శావల్యాపురంలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు

శావల్యాపురం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతలు తమ సొంత గ్రామాలకే అన్ని వసతులు దక్కాలని స్వార్థపూరితంగా వ్యవహరించడంతో పలు గ్రామాలకు తీరని అన్యాయం జరిగింది. మండల కేంద్రమైన శావల్యాపురంలో ఏర్పాటు చేయాల్సిన కో-ఎడ్యుకేషన్ కళాశాలను వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థంతో తన సొంతూరికి మార్పించడంతో మండలం లోని సుమారు 15గ్రామాల పేద విద్యార్థులు కళాశాల విద్యకు దూరం కానున్నారు. జూనియర్ కళాశాలల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మండల కేంద్రమైన శావల్యాపురంలో రెండేళ్ళుగా కొనసాగుతున్న మహిళా జూనియర్ కళాశాల మూతపడనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో శావల్యాపురం మండలానికి రెండు జూనియర్ కళాశాలలు మంజూరు కాగా శావల్యాపురంలో ఏర్పాటు చేయాల్సిన కో ఎడ్యుకేషన్ కళాశాలను మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పట్టుబట్టి తన సొంతూరు వేల్పూరుకు తరలించి శావల్యాపురంలో మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు. కొందరు నేతలు దాన్ని వ్యతిరేకించినప్పటికీ లెక్కచేయకుండా పట్టుబట్టి తన పంతాన్ని నెగ్గించుకొన్నారు. వేల్పూరులో మహిళా కళాశాలను ఏర్పాటు చేస్తే మహిళలకు రక్షణ కరువవుతుందని అందుకే శావల్యాపురంలో మహిళా కళాశాలను, వేల్పూరులో కో ఎడ్యుకేషన్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను మభ్యపెట్టడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేకు అడ్డు చెప్పలేక వారంతా మిన్నకుండిపోయారు. శావల్యాపురం జడ్పీ పాఠశాలలో 2023-24 విద్యాసంవత్సరంలో మహిళా జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ఉపాధ్యాయులు గ్రామాల్లో విస్తృతంగా తిరిగి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను కళాశాల్లో చేర్పించారు. ప్రస్తుతం 72మంది విద్యార్థులు కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. మండల కేంద్రమైన శావల్యాపురం చుట్టుపక్కల 15గ్రామాలకు అందుబాటులో ఉండడంతో రానున్న రోజుల్లో చాలామంది పేదవిద్యార్థులు ఇక్కడ కళాశాల విద్యను అభ్యసించనున్నారు. కో ఎడ్యుకేషన్ కళాశాలలైతే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది. కళాశాలలో విద్యార్థులకు తరగతులను నిర్వహించేందుకు అప్పట్లోనే పాఠశాల ఆవరణలో అదనపు తరగతి గదులను కూడా నిర్మించి, విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు 7గురు ఉపాధ్యాయులను కూడా నియమించారు. వేల్పూరు జడ్పీ పాఠశాలలో 2024-25 విద్యాసంవత్సరంలో జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఐదుగురు విద్యార్థులు కళాశాలలో చేరారు. విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు అదనపు గదుల నిర్మాణం చేయాల్సి ఉంది. పాఠశాల ఉపాధ్యాయులతోనే కళాశాల విద్యార్థులకు బోధన జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న చోటనే కో ఎడ్యుకేషన్ కళాశాలలను కొనసాగిస్తే శావల్యాపురం కళాశాల మూతబడినట్లే. మండల కేంద్రాలలో, ఎక్కువ గ్రామాలకు అందుబాటులో ఉండేట్లుగా ఏర్పాటు చేస్తే మాత్రం శావల్యాపురం కళాశాల కొనసాగే అవకాశముంది. రాష్ట్ర అసెంబ్లీ చీఫ్‌విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఉన్నతాధికారులు స్పందించి శావల్యాపురంలోని మహిళా కళాశాలను కూడా కో ఎడ్యుకేషన్ కళాశాలగా మార్పించి రెండు కళాశాలలను కొనసాగించేలా కృషి చేయాలని, పేద విద్యార్థులకు కళాశాల విద్యను చేరువ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.








బహుమతులు గెలుపొందిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

నూజెండ్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక జడ్పీ పాఠశాలలో మంగళవారం విద్యార్థులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ సైన్స్ ఎగ్జిబిషన్‌లలో ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన సాయి సుమ, గ్రూపు విభాగంలో కేజీబీవీ, నూజెండ్ల జడ్పీ పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన క్విజ్ పోటీల్లో పీ హరిబాబు మంచి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎంఈవో ఎన్ రవిచంద్ర, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం వీవీ శ్రీనివాస్, సైన్స్ మండల కో-ఆర్డినేటర్ ఎల్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సందడిగా నూతన సంవత్సర వేడుకలు

రొంపిచర్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామాల్లో నూతన సంవత్సర రాక సందర్భంగా మంగళవారం ఏర్పాట్లు సందడిగా జరిగాయి. మండల కేంద్రమైన రొంపిచర్లలో కేక్‌లు, బిరియానీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అదే విధంగా దుకాణాల వద్ద చిన్నారులు, విద్యార్థులు గ్రీటింగ్ కార్డులు కొనే పనిలో నిమగ్నమయ్యారు. రంగ వల్లులు తీర్చిదిద్దేందుకు మహిళలు రంగులను కొనుగోలు చేశారు.

ఐనవోలులో రెవెన్యూ గ్రామ సభలు


అధికారులకు అర్జీలు ఇస్తున్న రైతులు

నూజెండ్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఐనవోలులో రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకుంపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ బాబు భూ సమస్యపై ఫిర్యాదు చేయటంతో డిప్యూటీ తహసీల్దార్ బాల వెంకటేశ్వర్లు, వీఆర్వో ఆనంద్ కుమార్ భూమిని పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.


భవనాశి మల్లిక భౌతికాయానికి నివాళి అర్పిస్తున్న ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు

భవనాశి మల్లికకు జీవీ ఘన నివాళి

వినుకొండటౌన్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): చిన్నజీయర్ ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షురాలు భవనాశి మల్లిక (54) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆమె భౌతికదేహాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్లికకు ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


మునమాకలో రాపూరి మిరయ కుమారికి పింఛన్ అందజేస్తున్న మాజీ ఎంపీటీసీ కుంపటి రవి

రొంపిచర్లలో పింఛన్ల పంపిణీ

రొంపిచర్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామాల్లో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేకువ జాము నుంచి లబ్ధిదారుల ఇళ్ళ వద్దకు వెళ్ళి పింఛన్‌లను అందజేశారు. గత సంవత్సరం నవంబరు నెలలో మృతిచెందిన వారి భార్యలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన పింఛన్‌లను అందజేశారు. మునమాకలో రాపూరి బాబూరావు, అతని భార్య రాపూరి మిరయ కుమారికి పింఛన్‌ను మాజీ ఎంపీటీసీ కుంపటి రవి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబులకు కృతజ్ఞతలు తెలిపారు.


చిలకలూరి పేట నెహ్రూనగర్‌లో పింఛను అందజేస్తున్న చైర్మన్ షేక్ రఫాని

చిలకలూరిపేటలో 95 శాతం పెన్షన్ల పంపిణీ

చిలకలూరిపేట, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలో మంగళవారం సాయంత్రానికి 95 శాతం మేరకు సామాజిక పెన్షన్ల పంపిణీ పూర్తయినట్టు మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. మొత్తం 11,033 మంది పెన్షనర్లకు గాను 10,481 మందికి రూ. 4.73 కోట్ల మొత్తాన్ని అందచేసినట్టు చెప్పారు. వివిధ కారణాలవలన 552 మందికి పెన్షన్లు పంపిణీ చేయలేదని అన్నారు.

నెహ్రూనగర్‌లో ..

పట్టణంలోని నె హ్రూనగర్‌లో పలువురు లబ్ధిదారులకు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పెన్షన్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఎస్ ఎస్ సుభాని, అధికార ప్రతినిధి మురకొండ మల్లిబాబు, తోట బ్రహ్మాస్వాములు, అబ్దుల్ మజీద్, పిల్లి కోటి, జొన్నలగడ్డ ఫ్రాన్సిస్, షేక్ బడేమియా, దాసు, కేశానుపల్లి రమ పాల్గొన్నారు.







